Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 3, no. 10

(Sept. 8, 1943)

బెజవాడ, 1943

Record no. 683

Prajāśakti

Vol. 3, no. 10

(Sept. 8, 1943)

Bejavāḍa, 1943

Record no. 683

0-?-1 Regd. No. M. 4486

ప్రజాశక్తి

భారత కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 3 సంచిక 10 | : సంపాదకవర్గం : మద్దుకూరి చంద్రశేఖరరావు (సం) కంభంపాటి సత్యనారాయణ ★ పుచ్చలపల్లి సుందరయ్య తుమ్మల వెంకటరామయ్య చలసాని వాసుదేవరావు | బుధవారం 8-9-43

కరువు నివారణకు రైతుసంఘమిచ్చిన కార్యక్రమం

అఖిలభారత సెంట్రల్ కిసాన్ కౌన్సిల్ తీర్మానాలు

గతఏప్రిల్ మొదటివారంలో పంజాబులో సప్తమ అఖిలభారత రైతుమహాసభ జరిగింది. ఆ మహాసభ రైతులకిచ్చిన ప్రధాన బాధ్యతలు ఇవి :

—మాతృదేశ రక్షణకు విరుద్ధమైన విధ్వంసక కార్యాలను ఆపాలి; పంచమాంగదళాన్ని నాశనం జేయాలి.

—గాంధిజీ మొదలైన కాంగ్రెసు నాయకులవిడుదలకు ఆందోళనగావించాలి. అందుకు సర్వతోముఖమైన ప్రజాఐక్యతను నిర్మించాలి.

—జాతీయ రక్షణ అవసరాలకూ, కరువు సమస్యను పరిష్కరించుటకూ, అధికాహారోత్పత్తిని గావించాలి.

—తిండి కరువు సమస్యను పరిష్కరించుటకై ప్రజలు చొరవదీసుకోవాలి. ఇందుకు ఆహార కమిటీలను, ప్రజారక్షణదళాలను ఏర్పర్చాలి.

—సంఘ నిర్మాణమును బలపర్చాలి. గ్రామ, తాలూకా, జిల్లా కమిటీలనేర్పర్చాలి. సభ్యుల నెల్లప్పుడూ జేర్చుతూ వుండాలి. రైతువర్కర్లకు తర్ఫీదునిచ్చుటకై స్కూళ్ళు నడపాలి.

ఈ సూచనలు ఎంతవరకు అమలు జరుపబడ్డదీ విమర్శించుకొని ముందు కార్యక్రమమును నిర్ణయించుకొనుటకై బొంబాయిలో సెంట్రల్ కిసాన్ కౌన్సిలు ఆగస్టు 21 వ తేదీనుండి 26 వరకూ సమావేశమై, చర్చలు జరిపింది. ఇందూలాల్ యాజ్ఞిక్ (అఖిలభారత రైతుసంఘ ఉపాధ్యక్షులు) ఇచ్చిన రాజీనామా కూడా చర్చింపబడింది.

ఈ నాలుగు నెలలలో జరిగిన పని క్లుప్తంగా ఇది: గాంధీజీ లేఖల నాధారంగాగొని, దేశమంతటా రైతుసంఘాలు ఇతర పార్టీలతో గలిసి పంచమాంగదళాన్ని నాశనం జేయుటకై తీవ్ర ప్రయత్నాలు గావించాయి. అనేక మంది దేశభక్తులు విధ్వంసక చర్యలనుండి విముఖులై, ఆహార సమస్యా పరిష్కారానికై ముందుకు వస్తున్నారు. 1943 ఆగస్టు 9 శాంతంగా గడిచిపోయింది. ఇదే సమయంలో కాంగ్రెసు వ్యతిరేక కూటమిగా జేర్చి మంత్రి వర్గాలను ఏర్పర్చ తలపెట్టిన ప్రభుత్వ పన్నాగాన్ని విచ్ఛిన్నంగావించుటకు ఇతర దేశభక్తులతోగలిసి రైతుసంఘాలు ప్రయత్నించాయి. అధికాహారోత్పత్తి విషయంలో బెంగాలులో అనేక మునక ప్రాంతాలకు గట్లువేసి, సాగులోనికి తీసుకు వచ్చారు. మొత్తంమీద 45,000 ఎకరాలకుపైగా భూమి నూతనంగా సాగుజేయబడ్డది. వరదలవల్ల మునిగిపోతున్న పైర్లను రైతుసంఘ వలంటీరు దళాలు కోసుకువచ్చి, రక్షించినాయి. ఆంధ్రలో 13,560 ఎకరముల భూమిని నూతనంగా ఆహార పంటలకు సాగుచేశారు. ఒకే పంట పండు ప్రాంతాలలో కురచపైర్లు బదులు పెద్ద వరిని వేసి 20 రోజులు అదనంగా 60,000 ఎకరాలకు నీటిని సంపాదించారు. రైతులే దేశభక్తిగాఎంచి వరవకాల్వలు మొదలైన మరమ్మతులు చేయసాగారు. దెందులూరు పంపింగుస్కీము, కానూరుస్కీము, బుక్కపట్నం చెర్వు మరమ్మతులు మొదలైనవి సంపాదింగలిగారు. కేరళరాష్ట్రంలో జమీందార్లసహకారంతో ఎస్టేట్లలోని బంజరుభూమిని సాగులోకితీసుకు వచ్చారు. కేరళరాష్ట్రంలో ప్రజలకు సరియైన తిండిలేక కలరా అతి తీవ్రంగా వ్యాపించి సుమారు 20,000 మంది చనిపోయారు. రైతు సంఘం చొరవతీసుకొని రాష్ట్ర కలరా నివారణ కమిటీని అన్నిపార్టీల సహకారంతో ఏర్పాటుజేసి కలరానివారణకై పాటుబడుతున్నది. ఆంధ్రరాష్ట్రంలో రాయలసీమ కరువు నివారణకుచొరవతీసుకొని సుమారు రు. 3000 లను, 4000 బట్టలనూ వసూలుచేసి పంపడమైనది. 28 మంది వర్కర్లు కరువుక్యాంపుల వద్ద పనిచేస్తున్నారు. బెంగాలులో రైతుసంఘాల చొరవపై ఒకలక్ష ఆహారకమిటీలేర్పడ్డాయి. ప్రభుత్వాన్నిలొంగదీసి, 95 లక్షల మణుగుల ధాన్యపు స్టాకులను బయటకీడ్చారు. ఒక్క చిట్టగాంగ్ జిల్లాలోనే 54 అన్నసత్రముల కేర్పాట్లుచేసి 60,000 మంది బీదలను పోషిస్తున్నారు. ఇట్టివే అన్ని జిల్లాలలోనూ నడుపుతున్నారు. పంజాబులోని పెచ్చు ధాన్యాన్ని బెంగాలు కెగుమతిచేయుటకై, మంత్రి వర్గం కల్పిస్తున్న ఆటంకాలను పంజాబు రైతుసంఘం ఎదుర్కొంటున్నది. నిర్మాణరీత్యా బెంగాలులో 27 జిల్లాలకు 26 జిల్లాలలో 1,60,000 మంది రైతు సంఘ సభ్యులూ, పంజాబులో 26 జిల్లాలకు 25 జిల్లాలలో 30,000 మంది సభ్యులూ, ఆంధ్రలో అన్ని జిల్లాలలో 72,000 మంది సభ్యులూ చేర్చబడ్డారు. ఈవిధంగానే అన్ని రాష్ట్రాలలోనూ సభ్యత్వం పెరిగింది. క్రింది సంఘాలు స్థాపించబడి, పనిచేస్తూవున్నవి. బెంగాలు, బీహారు, గుజరాతులు ఒక్కొక్క ట్రైనింగ్ స్కూలునూ, ఆంధ్రరాష్ట్రం రెండుస్కూళ్ళనూ నడిపింది.

ఈ అనుభవాన్ని గుర్తించి, సెంట్రల్ కిసాన్ కౌన్సిల్ రైతులకు యీక్రింది కార్యక్రమాన్ని యిచ్చింది.

ఇటీవల సరోజినీనాయుడు యిచ్చిన స్టేట్మెంటు ప్రశంసార్హమైనది. కాంగ్రెసు దేశభక్తులు కర్తవ్యోన్ముఖులు కావాలి. కాంగ్రెసు — లీగు ఐక్యతను సాధించాలి. పంచమాంగదళాన్ని పూర్తిగా నిర్మూలించాలి. ఇందులకై దేశభక్తులను ఒప్పించుటకు రైతుసంఘాలు చొరవతీసుకోవాలి.

దేశమంతటా ఆహార కమిటీల నేర్పర్చాలి. ధాన్యపు రహస్యపు స్టాకులను బయటికి తెప్పించాలనీ, రేషనింగును ప్రవేశపెట్టాలనీ, అన్ని సరుకుల, ధాన్యముల ధరలను కంట్రోలు చేయాలనీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. మిగులు ప్రాంతాలనుండి కరువు ప్రాంతాలకు ధాన్యాన్ని ధారాళంగా దిగుమతి చేయాలనీ, ధాన్యాల రవాణాకు రహదారీ సౌకర్యాలు కలిగించాలనీ కోరాలి.

పంజాబు, యు. పి. రాష్ట్రాల రైతులు బెంగాలు సహాయానికీ, ఆంధ్ర, తమిళరాష్ట్ర, కోస్తాజిల్లాల రైతులు రాయలసీమ, కేరళ కరువు ప్రాంతాల సహాయానికీ, సి. పి; బీహారు, గుజరాతు, సింధు, మొదలగు రాష్ట్ర రైతులు ఒరిస్సా, బీజపూరుల సహాయానికీ పాటుబడాలి. కరువు తీవ్రంగా వున్నప్రాంతాలలో అన్నసత్రము లేర్పాటుచేయాలి.

కామ్రేడ్ నండూరి ప్రసాదరావు

అధికాహారోత్పత్తికై బంజరు భూములనన్నిటినీ సాగులోకి తేవాలి. జమీందారీ బంజర్లను సాగులోకి తెచ్చుటకై ప్రత్యేకచట్టం చేయాలని. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. తమ తోటి సోదరులయెడ తమకున్న బాధ్యతను గుర్తించి రైతులే స్వయంగానైనా జలాశయములను మరమ్మతుజేయాలి. రైతుసంఘ వర్కర్లే అధికాహారోత్పత్తికి ముందంజ వేయాలి.

ముఖ్యమైన తీర్మానాలివి : ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం సూచించినట్లుగా పొగాకు చట్టాన్నీ, ఇర్రిగేషన్ వర్క్సు బిల్లునూ సవరించాలనీ, వ్యవసాయపశువులను కసాయదుకాణాల కమ్మరాదని, సభైగడ్డిని పలుకుబడి గల యూరపియన్ సభ్యుని మద్దతుతో టిటాఘర్ పేపరుమిల్లుకు గుత్తనిచ్చుట అక్రమమనీ, చెరకుకు మణుగు 1 కి రు 2-0-0 లు కనీసధరగా నిర్ణయిస్తూ, బెల్లంపై ఎగుమతి నిషేధాన్ని తొలగిస్తూ, బెల్లం కంట్రోలు ఆర్డరును సవరించాలనీ, సంస్థానాలలో అధికాహారోత్పత్తి సభలను కూడా జరుగకుండా నిషేధించుటను ఖండిస్తూనూ మరికొన్ని తీర్మానాలు గావింపబడ్డాయి.

ఇందులాల్ యాజ్ఞిక్ యిచ్చిన రాజీనామాను గూర్చిన తీర్మాన సారాంశం ఇది. సి. కె. సి. యాజ్ఞిక్ రాజీనామాను అంగీకరించుటలేదు. ఆయన రాజీనామాను ఉపసంహరించుకోమని కోరుతూవుంది.

"రాజీనామానిస్తూ యాజ్ఞిక్ గావించిన పత్రికటన అపార్థములకు దావిస్తోంది. రైతుసంఘాలలో కమ్యూనిస్టులు అధికసంఖ్యాకులుగా ఉన్నా తమ పాలసీని ఎన్నడూ రైతుసంఘాలపై రుద్దలేదు. ఇంతవరకూ చేయబడ్డ తీర్మానాలన్నీ అందరి అంగీకారం పైననూ గావించబడ్డవి. రైతుసంఘానికి ప్రత్యేకమైన పాలసీవున్నది. ఆపాలసీకి కట్టుబడే రైతుసంఘం వర్కర్లందరూ - కమ్యూనిస్టులుకూడా - పనిచేస్తూ పనిచేస్తున్నారు.

"యాజ్ఞిక్ గుజరాత్ కిసాన్‌సభను రద్దు చేసినట్లు పత్రికలలో ప్రకటింపబడ్డ వార్త నిజంకాదు. సెంట్రల్ కిసాన్ కౌన్సిల్‌కేగాని, మరేరాష్ట్ర కిసాన్ సభకుకూడా రైతుసంఘాలను రద్దుచేయు అధికారంలేదు. కాబట్టి గుజరాత్ కిసాన్ సభ పనిచేస్తూనేవుంటుంది."

"కాని ఆ రాష్ట్ర కిసాన్ కమిటీ (కార్యనిర్వాహక వర్గం) సరిగా పనిచేయనందున దానిని రద్దుచేసి రాష్ట్ర కిసాన్ ఆర్గనైజరుగా కామ్రేడ్ దినకర్ మెహతాను నియమించడమైనది."

ఆంధ్రరాష్ట్రంలో 1944 లో జరుగు 8 వ అఖిల భారత కిసాన్‌సభకు యీక్రింది తాత్కాలిక కార్యక్రమం యివ్వబడింది.

31-12-943 సభ్యులను చేర్చుటకు ఆఖరుగడువు.

13-2-1944 నూతన జిల్లాసంఘాలు డెలిగేట్ల నెన్నుకొనుటకు ఆఖరు గడువు.

26-2-1944 నూతనరాష్ట్రసంఘం అఖిల భారత కిసాన్ కౌన్సిల్ నెన్నుకొనుట.

12-3-1944 నుండి సి. కె. సి. మీటింగుతో 8 వ అఖిల భారత రైతు మహాసభ ప్రారంభం.

సెంట్రల్ కిసాన్ కౌన్సిల్ యిచ్చిన పై కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అనుగుణ్యంగా అమలులో పెట్టుటకై ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం జనరల్‌బాడీ సెప్టెంబరు 13, 14 తేదీలలో సమావేశమవుతున్నది. నవంబరులో స్వామి సహజానందసరస్వతియున్నూ, జనవరిలో బంకింముఖర్జీయున్నూ ఆంధ్ర రాష్ట్రంలో సంచారం చేయబోతున్నారు. కాబట్టి సంచారకార్యక్రమం కూడా యీసమావేశంలో నిర్ణయింపబడును.

★

గుంటూరుజిల్లా 3 వ వ్యవసాయ కూలీ మహాసభ

బేతపూడిలో సెప్టెంబరు 14, 15 తేదీలలో జరుగుతుంది

ప్రారంభకులు :
కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు

అధ్యక్షులు :
కామ్రేడ్ కాబోతు రామస్వామి

కార్యక్రమము

14-9-43 మధ్యాహ్నం 2 గంటలనుండి 4-30 వరకు ఊరేగింపు.

4-30 నుండి 5 గం॥ వరకు పతాకోత్సవము.

5 గం॥ నుండి 8 గం॥ వరకు మహాసభ ప్రారంభ, అధ్యక్ష ఉపన్యాసాలు.

రాత్రి 10 గం॥ నుండి బుర్రకథ వగైరా వైజ్ఞానిక ప్రదర్శనం.

15-9-43 ప్రతినిధుల మహాసభ.

షరా :-రేపల్లె రైలుస్టేషను నుండి తూర్పుగా 2 మైళ్ళ వుంటుంది బేతపూడి. మహాసభకు దూరప్రయాణం చేసివచ్చిన వారికి మాత్రం 14 వ తేదీ రాత్రి భోజనవసతి ఏర్పరచబడుతుంది.

ఇట్లు,
ఆహ్వాన సంఘము

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

బుధవారం ప్రజాశక్తి 8-9-43

ఎస్టేట్సు లాండు ఆక్టు సవరణ బిల్లు

అధికాహారోత్పత్తికి గాను ప్రభుత్వం ఒక స్కీమును లోగడ ప్రకటించింది. అందులో ఒక ముఖ్యాంశం గవర్నమెంటు బంజరు భూములనూ, ప్రైవేటు బంజరు భూములనూ సాగులోనికి తెచ్చుట. గవర్నమెంటు బంజరుభూములను భూమిశిస్తు లేకుండా సాగుకిచ్చారు. కాని ఎస్టేట్లలో బంజరుగావున్న లక్షలాది ఎకరాలను సాగులోకి తెచ్చుటకు చట్టసంబంధమైన అవకాశాలు కలుగజేయలేము. బంజర్లలో ప్రవేశపెట్టినంతనే, ఎస్టేట్సులాండు ఆక్టుప్రకారం రైతుకు జిరాయితీహక్కు కల్గుతుంది అనే భయంతో జమీందారులు బంజర్లను సాగుకిచ్చుటకు నిరాకరించారు. జమీందార్లే స్వయంగా సాగుచేయుట వారి శక్తికిమించినపని. ప్రస్తుతపు ఎస్టేట్సులాండు ఆక్టు మార్చబడితేనే గాని ఆ భూములను సాగుచేయించుటకు ప్రభుత్వానికి చట్టరీత్యా అధికారం లేకపోయింది.

ఈవిధంగా సాగుకు లాయకైన లక్షలాది ఎకరాలు బంజర్లుగా వుండిపోవటం, రాయలసీమ, కేరళరాష్ట్రాలలో లక్షలకొలది ప్రజలు తిండిలేక మాడిపోతూవుంటే, సాగుజేయగల్గినా అవకాశాలు లేకపోవటం రైతుసంఘాలు గుర్తించాయి. కాబట్టి ఈ బంజరుభూములన్నీ సాగులోనికి తెప్పించుటకై అవకాశాలు కలుగచేయవలసినదిగా ఆందోళన సాగించబడింది. ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం మార్చి సమావేశంలో "బంజర్లుగా యున్న సాగుకు లాయకైన భూములను, జమీందారీ బంజరుభూములను బీద రైతులకు, వ్యవసాయ కూలీలకు సాగుకు యిప్పించాలి" అని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించబడింది. జులైలో జరిగిన ఆంధ్రకమ్యూనిస్టు మూడవ మహాసభలో ఈ క్రిందివిధంగా తీర్మానించబడింది. "జమీందారుల క్రిందవున్న బంజరు భూమిని సాగులోనికి తేడానికి జమీందారుల సహకారంకోసం ప్రయత్నించాలి. వారిలో దేశభక్తిని రగుల్గొల్పాలి.... అవసరమైతే కౌలు అనంతరం స్వాధీనహక్కు రైతులకు ఏర్పడుతుందని భయపడే జమీందారులకు రైతుసంఘాలు గ్యారంటీ యివ్వడానికి కూడ జంకరాదు." ఆగస్టులో ఎడ్వైజరు సర్ హ్యాహుడ్‌కు కృష్ణాజిల్లా ఆహారకమిటీ సమర్పించిన మెమోరాండంలో ఈ విధంగా ఉంది. "ఈ జిల్లాలో ఎస్టేట్లలో అనేకవేల యకరాలు బంజరుగా వుంది. ఆ భూమినంతా సాగులోనికి తెచ్చుటకై జమీందార్ల, ప్రభుత్వంయొక్క హక్కులకు రక్షణలు కల్గజేస్తూ ఆర్డర్లను వేయాలి; లేదా అవసరమైన చట్టాలను చేయాలి." ఈ సూచనలన్నీ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపబడుతూ ఆందోళన జరుపబడింది.

చిట్టచివరకు ప్రభుత్వం కదిలింది. పై సూచనను అమలులో పెట్టుటకై ఎస్టేట్సులాండు ఆక్టును సవరించుటకు ఒక బిల్లును సెప్టెంబరు 1 వ తేదీన ప్రకటించింది. ఈ చట్టం తాత్కాలికంగా మాత్రమే వుంటుంది. ఈ బిల్లుయొక్క ఉద్దేశములలో ఈక్రిందివిధంగా చెప్పబడింది. "ఈ క్లిష్టపరిస్థితులలో అన్నివిధాలా ఎక్కువ పంటలను పండించాలి. ఎస్టేట్లలో ఈనాడు చాలాభూమి బంజరుగా పడివుంది. 1908 ఎస్టేట్సులాండు ఆక్టువల్ల ఈబంజర్లలో ప్రవేశపెట్టబడ్డ రైతులకు జిరాయితీహక్కు కల్గుతుంది. ఈవిధంగా జిరాయితీహక్కు ఏర్పడటం లాండుహోల్డరు యొక్క క్షేమాలకు ఒక్కొక్కప్పుడు శ్రేయోదాయకం కాదు .... ఈ భూములు వెంటనే ఆహారపంటలను పండించుటకు సాగుజేయాలంటే, కౌలుదార్లకు జిరాయితీ హక్కు కల్గకుండా జమీందార్ల హక్కులను రక్షించవలసియున్నది. అందుకై ఎస్టేట్సులాండు ఆక్టును సవరించాలి. ఆక్టులోని 187 (1) వల్ల రైతుయిష్టంవచ్చిన పైరును వేసుకోనీయకుండా జమీందారు అడ్డగించలేడు. కాబట్టి జమీందార్ల లీగలు హక్కులకూ, ఆశలకూ ఏవిధమైన భంగం లేకుండా, ఆహారపంటలను మాత్రమే పండించుటకు గాను 3-5 ఏండ్లకు బంజరుభూములను తాత్కాలికంగా కవులుకిచ్చుటకూ ఈ బిల్లు ఉద్దేశింపబడింది. యుద్ధకాలంలోనూ, అటుపిమ్మట ఒక సంవత్సరంలోగానూ మాత్రమే ఇట్టి కవుళ్లు ఇవ్వబడవచ్చును." ఈ చట్టంపై ప్రజాభిప్రాయం అక్టోబరు 1 లోగా తెలియచేయాలి.

బిల్లుయొక్క ఉద్దేశమైతే మంచిదే. ఈవిధంగా అనేకలక్షల ఎకరాలు అదనంగా సాగుకు వచ్చి, మన రాష్ట్రానికి కావలసిన ధాన్యంకన్న ఎంతో ఎక్కువ ధాన్యాన్ని పండించవచ్చు. అవిధంగా రాయలసీమకరువును నివారించటమే గాక, మన తోటిసోదరులైన కేరళరాష్ట్ర ప్రజలకు కూడా సహాయపడగల్గుతాము. కాని ఈ బిల్లులో కొన్ని లోపాలు వున్నాయి. ప్రధానమైన వివి.

(1) ఎస్టేట్లలోని బంజరుభూములను తప్పక జమీందార్లు సాగులకిచ్చి తీరాలని బిల్లులోలేదు. ప్రభుత్వబంజర్ల విషయంలో అట్టి నిబంధన వున్నది.

(2) ప్రభుత్వబంజర్లు సాగుజేయబడితే భూమిశిస్తు మినహాయించబడింది. కాని ఈ బిల్లులో అట్టి రక్షణ యేమిలేదు. పైగా ఎస్టేట్లలో నీటిశిస్తులు జాస్తీగా వుంటాయి. అనేకచోట్ల పైమవారీ శిస్తులు వున్నాయి. కాబట్టి కొత్తసాగులకై జమీందార్లకు చెల్లవలసిన శిస్తుల ప్రసక్తి ఈ బిల్లులో లేదు.

అందుచే బిల్లులో ఈక్రింది సవరణలు చేయాలని కోరాలి.

(1) బంజరు భూములకై పిటీషను పెట్టుకొన్నచో తప్పక సాగుకు యిచ్చి తీరాలి. సాగుకిచ్చునపుడు బీద రైతులు, వ్యవసాయకూలీల దరఖాస్తులు ముందు అంగీకరించబడాలి.

(2) ఈ కొత్తసాగులపై విధించబడు భూమిశిస్తు ఎస్టేట్సు లాండు ఆక్టు ప్రకారం క్రమాభివృద్ధిగా వుండాలి. నీటితీరువ మాత్రం ప్రభుత్వం వసూలుచేయు నీటితీరువకన్న మించి వుండరాదు. పైమవారీ రేట్లు వసూలుచేయరాదు.

ఈ పైసవరణలను బిల్లులో పొందుపర్చి వెంటనే ఆక్టుగా చేయునట్లు ఆందోళన చేయాలి. సెప్టెంబరు 30 వతేదీ లోగానే మద్రాసు ప్రభుత్వం ఛీఫ్ సెక్రటరీకి మహజర్లను, తీర్మానాలనూ పంపాలి. ఇందుతోబాటుగా, ఏప్రిల్ నెలలో ప్రకటించిన ఇర్రిగేషన్‌పన్నుల బిల్లునుకూడా రైతుసంఘాలు సూచించినరీతిగా సవరణచేసి ఆక్టుగా తీసుకురావలెనని కోరాలి. ఈ సంవత్సరమే ఈ రెండు బిల్లులన్నూ ఆక్టుగా చేయబడి ముందు సంవత్సరం అధికాహారోత్పత్తికి వినియోగపడునట్లుగా మనం ఆందోళనచేయాలి.

మన రాజకీయాలు

బెంగాల్ నాశనం కాకుండా కాపాడడ మెలాగు?

కామ్రేడ్ కంభంపాటి సత్యనారాయణ

బెంగాల్ క్షామపరిస్థితులు యూహాతీత దుర్భరంగా ఉన్నాయి. దేశస్వాతంత్ర్యాన్ని కోరే రాజకీయ పార్టీలన్నీ కలిసి, ఐకమత్యంతో పనిచేస్తేనే బెంగాల్ రక్షించబడుతుంది. మరొకటేదీ రక్షించలేదు.

కలకత్తాలో ఆకలిబాధవల్ల చనిపోయేవారి సంఖ్య ప్రతిరోజూ వృద్ధిఅవుతోంది. ఆగస్టు 21 వ తేదీతో అంతమయిన వారంలో- ఆకలి వల్లనైతేనేమి, కలరా డిసెంటరీ- టైఫాయిడ్ వంటి అంటురోగాలవల్లనైతేనేమి, మొత్తం 1129 గురు ఒక్క కలకత్తా నగరంలో చనిపోయారు. గత 5 సంవత్సరాలలో చనిపోయినవారి సంఖ్యకంటె యీసంఖ్య రెట్టింపు హెచ్చు. బెంగాల్‌లో యించుమించు అన్ని జిల్లాలు ఇట్టిస్థితిలోనే ఉన్నాయి. కొన్ని జిల్లాల పరిస్థితి మరీ హృదయ విదారకంగా ఉన్నట్లు, స్వయంగా పర్యటన మొనర్చి వచ్చిన జె. పి. శ్రీ వాస్తవ (ఇండియా ప్రభుత్వ సభ్యుడు) తెలియజేశారు.

బెంగాల్‌లోనేగాక, ఒరిస్సా-మలబార్ - రాయలసీమలలోకూడా పరిస్థితులు విషమిస్తున్నాయి. మదనపల్లికి 15 మైళ్ళ దూరంలో తుమ్మనగుట్ట అనే గ్రామం వుంది. అక్కడ వెంకటమ్మ అనే స్త్రీ తనకున్న యిద్దరు శిశువుల్ని పోషించలేక, ఒకనూతిలో వారినితోసి, తానుకూడా అందులో పడింది. ఒక శిశువును మాత్రం ఎవరో రక్షించారట. రెండో శిశువు, తల్లి చనిపోయారు.

బెంగాల్‌ప్రభుత్వంచేస్తూన్నకృషి

బెంగాల్‌ప్రభుత్వం పరిస్థితుల ప్రమాదాన్ని గుర్తించి, ధైర్యంతో కొన్ని చర్యలు తీసుకుంది. ధాన్యానికి, బియ్యానికి, ధరలకంట్రోలు రావడంవల్ల సరుకును దాచివేసే తిండిదొంగలవద్ద సరుకును స్వాధీనం చేసుకుంటామని, వారి లైసెన్సులు శాశ్వతంగా రద్దు చేయబడతాయని, కఠినంగా హెచ్చరించింది. ఇంచుమించు అన్ని జిల్లాలలోను ఉచిత భోజనశాలలు తెరవబడ్డాయి. దిక్కులేక వీధులలో తిరిగే 57,200 మంది అనాధలకు 11 రిలీఫ్ క్యాంపులను తెరచుటకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమయిన పత్రికాధిపతులతోను, కొన్ని ప్రజాసంస్థల ప్రతినిధులతోను, గూడిన అనధికార సలహా సంఘాన్ని బెంగాల్‌ప్రభుత్వమే ఏర్పరచింది. ఈసంఘం కలకత్తాలోను, కలకత్తాకు చుట్టుపట్లను ఉన్న రిలీఫ్ సంస్థలలో పరిస్థితు లెలావున్నాయో పరీక్షించి, ప్రభుత్వానికి సూచనలీయవచ్చు.

తిండిదొంగలపై దాడి అవసరం

కాని, బెంగాల్ మంత్రివర్గం చేస్తున్న యీ కృషి చాలదు. ఢక్కా, ఖుల్నా, టంలూక్, నౌకాలి, మున్షీగంజ్, మొదలైన చోట్ల తిండిదొంగలు, ధరల కంట్రోలును ధిక్కరించి రహస్య వ్యాపారంచేయడానికి దుకాణాలన్నీ మూసివేస్తున్నారు. ఈ వాడిని బెంగాల్ మంత్రివర్గం తీవ్రమైనదిగా ఎదుర్కొనవలసియుంది. వారికిచ్చిన వార్నింగ్‌ను అమలు జరుపవలసియుంది. ఇందుకు వివిధ జాతీయసంస్థల సహకారాన్ని తీసుకోవడ మవసరం. అనధికార సలహా సంఘాన్ని యేర్పరచుట పూర్వంకంటే ఒక అడుగు ముందుకు వేయడమే ఐనప్పటికీ, అదిచాలదు. ముస్లింలీగ్‌నూ, కాంగ్రెసువాదుల్నీ, హిందూ మహాసభవారినీ, కమ్యూనిస్టుల్నీ, ఆహ్వానించి, ఐక్యఆహారకమిటీని యేర్పరచవలసియుంది. అట్టి కమిటీయొక్క సహకారంతోనే ఆహారసమస్య జయప్రదంగా పరిష్కరించబడగలదని గ్రహించవలసియుంది.

దేశభక్తులంతా ఆహారసమస్యపై చేతులు కలపాలి

బెంగాల్ ప్రజల్ని కాపాడడానికి, దేశంలో అన్నిమూలలనుండి వివిధపార్టీల దేశభక్తులు ముందు కొస్తున్నారు. వివిధసంస్థల తరపున, పత్రికల తరపున, లక్షలకొద్దీనిధి వసూలు చేయబడుతోంది. వేలకొద్దీ క్షుధార్తులకు ఉచితంగా భోజనాలు పెడుతున్నారు. ముస్లింలీగ్ అధ్యక్షుడైన జిన్నా, లీగ్ సివిల్ డిఫెన్సు కమిటీకి అధ్యక్షుడైన నవాబ్ ఇస్మాయిల్ ఖాన్, బెంగాల్ రాష్ట్రముస్లింలీగ్ అధ్యక్షుడైన మౌలానా అక్రంఖాన్, బెంగాల్ కరువు బాధితుల సహాయనిధికి తోడ్పడవలసిందని ముస్లిములకు హెచ్చరించారు. హిందూ మహాసభ తరపున బెంగాల్ కరువు నివారణ నిధి వసూలు చేయబడుతోంది. పంజాబ్ ప్రధాన మంత్రి జమీందార్లను సంబోధిస్తూ, తమవద్దనున్న అదనపు సరుకును బెంగాల్‌బాధితుల సహాయార్థం విడుదల చేయవలసిందని హెచ్చరించారు. ఆహారసమస్యను పరిష్కరించుటకు కాంగ్రెసువాదులు ముందుకు రావలసినదని శ్రీ దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులుగారు హెచ్చరిస్తున్నారు. ఈవిధంగా అన్నిపార్టీల దేశభక్తులు ఆహార సమస్యను పరిష్కరించుటకు ముందుకొస్తూన్నప్పటికీ, ప్రతి గ్రామంలోను- ప్రతి పట్టణంలోను అన్ని పార్టీల దేశభక్తులు కలిసి పనిచేసినప్పుడే, బెంగాల్ పరిస్థితులు దేశానికంతకూ వ్యాపించకుండా చూడగలుగుతాం. లేకపోతే, దేశం అరాజకానికీ, దోపిడీకీ, కరువు కాటకాలకూ, దారితీసి, జపాన్ రాక్షసుల యినుప సంకెళ్ళలో చిక్కుకుపోతుంది.

6—9—43

కమ్యూనిస్టులకు ★ ప్రజలు ముందా పార్టీ ముందా?

15—8—43 వ తేదీ ఆంధ్రపత్రికలో "ప్రజలను మోసపుచ్చి పార్టీని బలపరచే ప్రయత్నం" అను శీర్షికతో కమ్యూనిస్టుపార్టీని గురించి శ్రీ "భార్గవ"గారు వ్రాసిన వ్యాసానికి నేను వ్రాసిన జవాబును 22—8—43 వ తేదీ ఆంధ్రపత్రికలో పత్రికాసంపాదకులు ముఖ్యమైన కొన్నిభాగాలను విడిచిపెట్టి ప్రచురించారు. ఇందువల్ల నేను చెప్పదలచుకున్న భావాన్ని పాఠకులు పూర్తిగా తెలుసుకొనుటకు అవకాశం కలుగలేదు. కనుక నా పూర్తి జవాబును "ప్రజాశక్తి"లో ప్రచురించగోరుతున్నాను. [ ] గుర్తులుగల భాగాలు ఆంధ్రపత్రికలో విడిచిపెట్టబడ్డాయి.

— కొత్రగడ్డ నారాయణరావు,
(ఎం. ఎల్. ఏ.)

ఆగస్టు 15 వ తేదీ ఆంధ్రవారపత్రికలో శ్రీ 'భార్గవ'గారు నేను వారి కిచ్చిన సమాధానంకు జవాబుగా మరల వ్యాసం వ్రాశారు. దానిలో తాము విధ్వంసక చర్యలు చేసినేమానికి భంగకరమని నమ్ముతున్నామనిచెప్పారు. అందుకు వారికి నా అభినందనాలు తెల్పుతున్నాను. [కాని నా వ్యాసం వారికి ఉక్రోషం తెప్పించిందో ఏమో: కమ్యూనిస్టులపై మరింత తీవ్రపదజాలం ప్రయోగించారు. వారి తీవ్రపద ప్రయోగాన్ని లెక్కచేయకుండా వారి వ్యాసాలలో చేయబడిన రాజకీయ ఆరోపణలకు సమాధానం యిస్తాను.]

[శ్రీ 'భార్గవ' గారి వ్యాసాలను పర్యాలోకించితే కమ్యూనిస్టులపై వారు చేసిన ముఖ్యమైన ఆరోపణలు ఇవి: (1) కమ్యూనిస్టులుప్రజలను మోసపుచ్చి పార్టీని బలపరచుకొంటున్నారనీ. (2) కమ్యూనిస్టులు ఒకప్పుడు అరాజకాన్ని ప్రోత్సహించారనీ. (3) ముస్లింలీగ్‌ను ఒకవుసుకిట్టి ఇపుడు జిన్నాను సంతృప్తిపరచడానికి ప్రయత్నించుతున్నారనీ. (4) తాము కాంగ్రెసు విధానంతో పూర్తిగా యేకీభవిస్తున్నామంటూ చెట్టుపేరు చెప్పి పళ్ళమ్ముకొంటున్నారని. ఇవే. శ్రీ "భార్గవ"గారి ముఖ్యమైన ఆరోపణలు. వారి రెండువ్యాసాలకు మకుటాయమానంగావున్న మొదటి ఆరోపణ తక్కినవాటిపైనే ఆధారపడివుంది గాన ముందుగా తక్కినవాటి సత్యాసత్యాలను చర్చించుతాను.]

అరాచకాన్ని ప్రోత్సహించారా?

యుద్ధంయొక్క ప్రథమదశలో కమ్యూనిస్టులు వ్యతిరేకంగా వున్నమాటనిజమే. వారు ఆదశను సామ్రాజ్యవాద యుద్ధమని పిలచారు. అంటే ఒకవైపున ఫాసిస్టుసామ్రాజ్యవాదులు. రెండోవైపున బ్రిటిషు - ఫ్రెంచి సామ్రాజ్యవాదులు, ప్రపంచాధిపత్యంకోసం, వలసదేశాల దోపిడీలో హెచ్చుభాగాలకోసం యుద్ధం చేస్తున్నారని ఆరోజులలో వారివాదన. ఫ్రాంసును పాదాక్రాంతం చేసికొని, ఆగ్నేయ యూరపును లొంగదీసికొని, క్రీటు దీవిని ఆక్రమించాక నాజీ జర్మనీకి ఎదురు కన్పించలేదు. యూరపుపై అధికారం ప్రపంచాధిపత్యానికి మొదటిమెట్టు అనుట గత చరిత్ర ఎరిగినవారందరికీ స్పష్టమే. ప్రపంచ మంతటినీ బానిసత్వంలోవుంచి అణగద్రొక్కడానికి ఫాసిస్టులకు అడ్డుగా మిగిలింది ఒక్క ప్రజారాజ్యమైన సోవియట్ రాజ్యమొక్కటే. అందుచే జర్మనీ సోవియట్‌పై దాడివెడలింది. అదివరదాకా యుద్ధంలో చావుదెబ్బలు తిన్న బ్రిటిషు సామ్రాజ్యవాదులు, స్వాతంత్ర్యాభిలాషులైన ప్రజల ఒత్తిడివలన గత 24 ఏండ్లగా అనుసరించిన పాలసీని వదలుకొని సోవియట్‌తో సంధిచేసుకొన్నారు. అప్పటినుంచి యుద్ధస్వభావం మారి ప్రజాయుద్ధమయిందని కమ్యూనిస్టులంటున్నారు. ప్రపంచాన్నంతటినీ హిరణ్యాక్షునివలే చుట్టబెట్టి పాదాక్రాంతం చేసికోవాలని చూస్తున్నహిట్లర్, అతని ఫాసిస్టు బృందం ఒక వైపున పోరాడుతున్నారు. రెండో వైపున ప్రపంచ ప్రజలందరూ తమ స్వాతంత్ర్యంకోసం సోవియట్ యూనియన్ నాయకత్వాన పోరాడుతున్నారు. అదివరదాకా చైనావంటి దేశాలకు మాత్రమే పరిమితయుద్ధంగా వున్న యుద్ధం ప్రపంచ ప్రజాయుద్ధంగా మారిపోయిందని కమ్యూనిస్టుల వాదన. దీనికి తగినట్లుగా కమ్యూనిస్టులు తమ పాలసీని మార్చుకున్నారు వెంటనే యీమార్పును గుర్తించని భారత కమ్యూనిస్టుల కంఠ్లను జపాను ప్రమాదం తెరచింది. భారత ప్రజలు యుద్ధకృషిని తమదిగా చేసికొని పోరాడితేనే, భారత దేశాన్ని జపాన్ ఫాసిస్టులనుండి రక్షించుకో గలుగుతారనీ, తద్వారానే భారత స్వాతంత్ర్యాన్ని సాధించగలుగుతారనేది నాటినుండి కమ్యూనిస్టుల పాలసీ. దానికి తగిన కార్యక్రమంతో కమ్యూనిస్టులు పనిచేస్తున్నారు.

కమ్యూనిస్టుల పాలసీలోని యీ మార్పును గురించి మాత్రమే 'భార్గవ'గారు ఆక్షేపించితే వారితో వివాదం ఏమీలేదు. కాని వారు ఎపుడో కమ్యూనిస్టులు అరాజకాన్ని, విధ్వంసక చర్యలనీ ప్రోత్సాహించారని పరిశోధన చేసి కనిపెట్టినట్లు చెప్పుకొంటున్నారు. దీనినే నేను ఆధారరహితమైన ఆరోపణ అనీ, శుద్ధ కల్పితమనీ అంటాను. భార్గవగారికి పాపం ఆరాజక విధ్వంసకచర్యలకూ—విప్లవకార్యక్రమానికీ వున్న భేదం తెలియదు కాబోలు. దేశకాలపరిస్థితులకు తగివుంది, ప్రజాబలంమైనను, ప్రజాసమీకరణ పైనను ఆధారపడివుండే కార్యక్రమాన్నే కమ్యూనిస్టులు విప్లవ కార్యక్రమమంటారు. యుద్ధ వ్యతిరేకులుగా ఉన్నప్పుడు సైతం అరాజక కార్యక్రమాన్ని కమ్యూనిస్టులు యివ్వలేదు అరాజక పనులు ప్రజలను తాత్కాలికంగా రెచ్చకొట్టి మరింత నిర్బంధవిధానానికి, తరువాత నిరుత్సాహానికి దారితీస్తాయే గాని విజయానికి మార్గం కాదని మార్క్సిస్టుల నమ్మకం. లెనిన్ మహాశయుడు వ్రాసిన (Infantile disorder) అనే పుస్తకాన్ని చదివితే, కమ్యూనిస్టులు అరాజకవాదాన్ని ఎలా ఎదిరించుతారో స్పష్టమవుతుంది.

[ఇందుకు ఉదాహరణగా బెజవాడలోనే జరిగిన సంగతి ఒకటి చెబుతాను. కమ్యూనిస్టులు యింకా యుద్ధవ్యతిరేక పాలసీ అనుసరించుతున్న సమయంలోనే 1941 లో దోపిడీలు జరిగాయి. ఆకలితో మాడుతున్న బీదలను అరాజకవాదులు రెచ్చగొట్టారు. కమ్యూనిస్టులు వెంటనే రంగంలోకి ఉరికి దోపిళ్ళను వ్యాపించకుండా కాపాడారు. ఉద్యోగులపై ఒత్తిడితెచ్చి బీదలకు ఆహారపదార్థాలు అందచేయడానికి చౌకడిపోలను పెట్టించారు. ఈ వాస్తవిక ఉదాహరణ ఒకటే చాలు కమ్యూనిస్టులు అరాజకానికి వ్యతిరేకమని రుజువు చేయడానికి.]

'భార్గవ'గారు తమకు సాక్ష్యంగా ప్రభుత్వ హోంమెంబరు సర్ రెజినాల్డ్ మాక్స్వెల్ మాటలు నుదహరించారు. ప్రభుత్వోద్యోగులు యిప్పుడు కాంగ్రెస్‌నాయకులను అరాజకాన్ని ప్రోత్సహించారని ఎలా ఆరోపిస్తున్నారో ప్రజలందరికీ తెలిసినవిషయమే అలాగే యిదివరకు మాక్స్వెల్ కమ్యూనిస్టులను కూడా నిందించారు. ఈ ఆరోపణలను ప్రజాహితం కోరేవారు ఎవరూ నమ్మరుగదా! [అంతేగాక పోలీసులు యిప్పటికీ కమ్యూనిస్టులను అనేకమందిని అరాజకాన్ని ప్రోత్సహించుతున్నారని అరెస్టుచేస్తున్నారు. పోలీసు చర్యలనుబట్టి 'భార్గవ' గారు కమ్యూనిస్టులను పోరాటవాదులని అనలేరు గదా!]

1932 లో గాంధిగారు ఏమో అన్నారని వీరు సందర్భాలతో సంబంధంలేని సాక్ష్యం తెచ్చుకొన్నారు. ఆరోజులలో రాయిస్టులు, బాంబువాదులు అనేకమంది కమ్యూనిస్టులని చెప్పుకొనేవారు. నాకు తెలిసినంతవరకు ఆరోజులలో గాంధిగారు బాంబువాదులనుద్దేశించే మాట్లాడేవారు. అదివరకు గ్రూపులుగా వున్న కమ్యూనిస్టులు 1934 లోనే భారత కమ్యూనిస్టుపార్టీగా ఏర్పడ్డారు. అందుచే భార్గవగారు గాలించి తెచ్చిన మాటలు కమ్యూనిస్టుపార్టీకి అనువర్తించవుకదా.

ముస్లింలీగ్‌పై 'భార్గవు'ని దాడి

ఇక ముస్లింలీగ్ విషయం చూదాం. కాంగ్రెసుమహాసభకూడా ఒకప్పుడు హ్యూమ్ అను ఆంగ్లేయునిచేత 1885 లో ప్రారంభించబడిన రాజభక్తి పరులగు మితవాదుల సంస్థఅయినా గాంధిగారు వచ్చాక ప్రజాకార్యక్రమంతో అది గ్రామగ్రామాలకు ప్రాకింది. అన్నివర్గాలవారు దానిలో ప్రవేశించుటచేత జాతీయ ప్రజా పార్టీ అయింది. అల్లాగే 1906 లో ముస్లింలీగ్ స్థాపించబడినపుడు వుద్యోగాలకు ప్రాకులాడేవారితోనే ప్రారంభయింది. క్రమక్రమంగా వృద్ధిచెంది 1937 లక్నో సమావేశంలో సంపూర్ణ స్వాతంత్ర్య లక్ష్యాన్ని స్వీకరించింది. పలుకుబడి సంపాదించి ముస్లిం ప్రజాపార్టీగా తయారయింది.

ఈసంగతి గుర్తించుటచేతనే కాంగ్రెసు లీగుతో రాయబారాలు గతంలో నడిపింది. ఇపుడు గాంధీజీ జెయిలునుండికూడా రాయబారాలునడపడానికి ప్రయత్నించుతున్నారని వారి లేఖే స్పష్టపరచింది. కమ్యూనిస్టులు కూడా తాపత్రయపడేది రెండుసంస్థల నాయకులు వెనుకటి సంశయాలను వదలి రాజీపడాలనే. దీనిని శ్రీభార్గవగారు జిన్నాను సంతృప్తిపరచే విధానమని (హిట్లరును అప్పీజుచేయడానికి ఛాంబర్లేను అనుసరించిన పాలసీవంటిదని) నిందించుతున్నారు. ముస్లిం ప్రజలు తమ నాయకుడుగా యెంచుకొనే జిన్నాను హిట్లరుతో పోల్చడం జాతీయవాది చేసే పని కాదు. స్వాతంత్ర్య సాధనకు పునాదిఅయిన హిందూ—ముస్లిం ఐకమత్యాన్ని కోరే దేశభక్తుడు చేసేపనీకాదు. అందుచే'భార్గవ'గారు అరకం విమర్శన విరమించడం ఉత్తమం.

[జిన్నాగారు, లీగ్ కోరుతున్న పాకిస్తాన్ స్పష్టంగా తేలిమాట నిజమే. కాని దాని వెనకాలనిర్వచించని న్యాయమైనప్రజాకోర్కె ఏదో యిమిడివుంది. దానే కమ్యూనిస్టులు జాతుల స్వయం నిర్ణయహక్కు అని నిర్వచించారు. ఇది న్యాయమైన ప్రజాకోర్కె గాబట్టే ముస్లింప్రజలు లీగ్ చుట్టూ చేరుతున్నారు. కాంగ్రెసుకు 1930 నాటినుండీ ముస్లిం పునాదిగావున్న సరిహద్దురాష్ట్రంలో సైతం యీ మధ్య జరిగిన ఎన్నికలలో 4 ముస్లిం సీట్లలోను లీగ్అభ్యర్థులు కాంగ్రెసు అభ్యర్థు ను అత్యధిక సంఖ్యతో ఓడించారంటే ఏమి తెలియజేస్తుంది? సరిహద్దు ప్రజలు నేడు ఆకస్మికంగా స్వాతంత్ర్యానికి వ్యతిరేకులు కాలేరు. వారు నేడుకూడా స్వాతంత్ర్యాన్ని కోరుతున్నారు. దానితోపాటు పఠానులు తమ 'పుష్తూ'భాషను, తమజాతీయ నాగరికతను సంపూర్ణావకాశముండే స్వయం నిర్ణయహక్కు కలిగిన పఠాన్ జాతీయ రిపబ్లిక్‌ను కోరుతున్నారు. లీగ్‌కోరేపాకిస్థాన్‌లో అస్పష్టంగానైనా పఠానుల కోర్కె ప్రతిబింబించింది కాబట్టే వారు లీగ్ అభ్యర్థులను గెలిపించారు. ఈ విషయాన్ని బట్టికూడ కాంగ్రెసు-లీగ్ ఐక్యత ఎంత అవసరమో జాతీయవాదులు గ్రహించుతారు.]

చెట్టుపేరుచెప్పి పండ్లమ్మడం

"తాము కాంగ్రెసు విధానంతో పూర్తిగా ఏకీభవిస్తున్నా మటూ" "చెట్టుపేరుచెప్పి పళ్ళమ్ముకొంటున్నారని" శ్రీ భార్గవగారు తమ సమాధానంలో ఆరోపించారు. జవాబు వ్రాసేటప్పుడు వారి ఎదుటనేవున్న నా వ్యాసంలోని సంగతులు వారు గమనించలేదు.

[నేను క్రిందటి వ్యాసంలోనే కాంగ్రెసుతో కమ్యూనిస్టులు ఎచట ఏకీభవించుతారో, ఎచట భేదించుతారో స్పష్టంగా వివరించాను. మిత్రరాజ్యాలు గెలవాలనే ఆశయం రెండింటిదీ ఒకటేననీ, కాని ఆశయసిద్ధికొరకు అవలంబించే కార్యక్రమంలో కాంగ్రెసుకు, కమ్యూనిస్టులకువున్న తేడాను స్పష్టపరచాను. ఈ తారతమ్యాన్ని కమ్యూనిస్టులు ఎక్కడా దాచలేదు. ఈ బహిరంగవిషయాన్ని దాచడం సాధ్యంకాదుకూడ. ఈ తారతమ్యం కమ్యూనిస్టులు నిత్యం చేయుచున్న కృషిద్వారా దేశప్రజలందరికీ స్పష్టంగా తెలుసు. కమ్యూనిస్టులంటే ఇంతగా చర్చలలోకి రావడానికికారణం కాంగ్రెసుకూ- కమ్యూనిస్టులకు ఎత్తుగడలలో వున్న తేడాను బట్టియే. అంతేగాని కాంగ్రెసు బురఖాతో ప్రజలను సమీపించితే కమ్యూనిస్టుల సంగతి ఎవరికీ తెలిసేదికాదు. ఇంతగా చర్చలు బయలుదేరేవిగావు. ఇంత బహిరంగ విషయంలో మోసమేమిటి? 'భార్గవ'ముని భ్రమగాని!]

ప్రజలను మోసపుచ్చారా?

పైన నేను సమాధానమిచ్చిన 'భార్గవ'గారి ఆరోపణలనుండియే వారి వ్యాసానికి మకుటమైన - ప్రజలను మోసపుచ్చి కమ్యూనిస్టు పార్టీని బలపరచడమనే ప్రధాన ఆరోపణ బయలుదేరుతోంది. ఇంక దీని సంగతి చూద్దాం.

"ఒకడు కొందర్ని కొంతకాలం మోసపుచ్చవచ్చు: అందర్నీ కొంతకాలం మోసపుచ్చవచ్చు: కాని అందర్నీ ఎల్లకాలం మోసపుచ్చడం ఎవడబ్బతరం?"

గ్రామాలలో పలుకుబడి కోల్పోయిన, కోరలూడిన జస్టిస్ సింహాలు పూర్వం కాంగ్రెసు యువకులనుచూచి యిలాగే వాపోయేవారు. యువకులు ప్రజాహిత(మిగతా 4 వ పేజీలో)

రైల్వేకార్మికుల దేశరక్షణ నిరతి

యం. యస్. యం. రైల్వే పనివారల సంఘం, బిట్రగుంటబ్రాంచి 5 వ వార్షికసమావేశం గతనెల 22 వ తేదీ ఉదయం ప్రారంభమయింది. నెల్లూరుజిల్లా కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి కె. కృష్ణారావుగారు అధ్యక్షత వహించారు.

విషయనిర్ణయసభ అయాక 6 గంటలకు కామ్రేడ్ కృష్ణారావుగారి అధ్యక్షతక్రింద బహిరంగసభ జరిగింది. కామ్రేడ్ కె. ఎల్. నరసింహం జమాల్‌పూరు సమావేశాన్ని గురించి, ప్రస్తుతపరిస్థితుల్లో రైల్వేకార్మికుల బాధ్యతలనుగురించి ఉపన్యసించారు.

తరువాత, ఈక్రిందితీర్మానాలను అందరూ అంగీకరించారు.

జమాల్‌పూరు సమావేశంలో జరిగిన 30-0-0 యుద్ధ అలవెన్సు తీర్మానాన్ని ఆమోదిస్తూ దానిని సంపాదించడానికి ఈదిగువ కార్యక్రమం నిర్ణయించారు.

100 కి 100 మంది కార్మికులను యూనియన్లలో చేర్చి, ఈకోర్కెపై ప్రజల సానుభూతి, సహకారాలను సంపాదించాలి. యుద్ధ అలవెన్సు సమావేశాలను బ్రాంచి అంతటా జరపాలి. ఈకోర్కెను సాధించగలిగే సాధనాలుగ సెక్షన్ కమిటీలు, సెక్షన్ డిపార్టుమెంటుకమిటీలు వెంటనే ఏర్పాటుచేసి, అవి 15 రోజుల కొకసారి సమావేశమయేలా చూడాలి.

దేశరక్షణ కార్యక్రమంలో రైల్వేకార్మికులు ఎక్కువనైపుణ్యంతోరవాణానుజరపడం ద్వారానే తమ విధులను నెరవేర్చిన వారవుతారు. ప్రజల క్షేమానికి, మిలిటరీ సన్నాహాలకు అత్యవసరమయిన రవాణా ఏర్పాటులను అభివృద్ధి చేయడానికి కొన్ని చక్కని సూచనలిచ్చారు.

రవాణాసౌకర్యాలను అభివృద్ధి చేయడానికి సూచనలు:

రైల్వేలైనులకు, వంతెనలకు, ఇంజన్లకు మరమ్మతులు ఎప్పటికప్పుడు, జాగ్రత్తగ, త్వరగ చేయాలి. ట్రాఫిక్ యార్డులలో షంటింగు త్వరగా పూర్తిచేసి, బండ్లుపోవునట్లు చూడాలి. బొగ్గు, చమురు మొదలయిన సరుకులు దుబారా చేయక జాగ్రత్తగా వాడాలి. కాలయాపనచేయక ఎవరి పని నివారు పూర్తిచేయాలి. అధికారుల స్వంత పనులను చేయకూడదు. ఈ సూచనలను యజమానుల చేత ఆచరణలో పెట్టించడానికి రవాణా సభలు విరివిగా జరిపి, యజమానుల కార్మికుల జాయింటు ట్రాన్సుపోర్టు కమిటీలు ఏర్పరచేలా ఒత్తిడి తేవాలి.

600 మైళ్ళుపూర్తికాగానే ఇంజనును ఇదివరకు కడుగుతూ ఉండేవారు. ఇప్పుడు 1600 మైళ్ళ కొకసారే కడగడం పెట్టారు. దీనివల్ల ఇంజను బోయిలర్లు సరిగా పనిచేయక, మార్గమధ్యంలో ఆపోవడం మొదలయిన ఆటంకాలు కలుగుతున్నాయి. ఇకమీదట 1600 మైళ్ళ కొకసారి చన్నీళ్ళతోను, 600 మైళ్ళ కొకసారి వేడినీళ్ళతోను ఇంజన్లు కడుగుతుండాలి.

యజమానులు తమ ఇష్టం వచ్చినట్లు పనిచేయవలసి వచ్చినప్పుడు వారిచేత పని చేయించకుండానే పనిపూర్తిఅయినట్లు రికార్డుచేయడం జరుగుతూంది. దీనివల్ల మరామతులు సరిగా జరక్క, ఇంజన్లు చెడిపోతున్నాయి. ఈ ప్రవర్తనను అధికారులు వదలుకోవాలి.

గూడ్సుబళ్ళను గంటలతరబడి మధ్యస్టేషన్లలో నిలిపివేయడంవల్ల వాగను సప్లయి తగ్గిపోతున్నది. పైగా ఇలా నిలచి పోయినంతకాలం బొగ్గు అనవసరంగా కాలిపోతున్నది. కాబట్టి ప్రజలకు, మిలిటరీకి అవసరమైన సరకులను సప్లయి చేస్తున్న ఈ బళ్ళకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, అవి త్వరగా తమ గమ్యస్థానంచేరేలా ఏర్పాట్లు చేయాలి.

ఇంజను టెండర్లలో బొగ్గునింపుటకు కూలీలను పెట్టుటచేత ఆలస్యం జరుగుతూంది. కాబట్టి బొగ్గు కన్వేయర్లను ఏర్పాటు చేయాలి.

సూపర్‌వైజరీ అధికారులు కార్మికులను స్వంత పనులకు ఉపయోగించడంవల్ల షెడ్లలో పని ఆగిపోతూంది. ఇలాజరక్కుండా అడ్మినిస్ట్రేషన్ అధికారులు జాగ్రత్త వహించాలి.

కార్మికులు ఉపయోగించు పనిముట్లు పాతపడగానే కొత్తవి సప్లయిచేయాలి.

బ్రాంచీలలోని స్థానిక ఇబ్బందులను జిల్లా అధికారులకు తెలుపుకొనే హక్కు బ్రాంచి కమిటీకి ఇవ్వాలి.

ప్రపంచ ప్రజాస్వామ్యంకోసం పోరాడుతున్న వివిధదేశ సైన్యాలను అభినందిస్తూ ఒక తీర్మానం చేశారు.

అఖిలభారత రైల్వే పనివారల సమ్మేళనం నుండి జి. ఐ. పి., యస్. ఐ.; యస్. డబ్ల్యు.; రైల్వే కార్మిక సంఘాలను తొలగించిన మెహతా చర్యను ఖండిస్తూ, ఈ ఐక్యతా విచ్ఛిన్నకర చర్యను ఉపసంహరించుకోవలసిందని ఫెడరేషన్ జనరల్ కౌన్సిలును కోరుతూ మరొక తీర్మానంచేశారు.

కొత్త కార్యనిర్వాహక వర్గానికి, కామ్రేడ్ ఎ. రంగస్వామిని అధ్యక్షునిగాను, కామ్రేడ్ ఆర్. వి. సుబ్రహ్మణ్యాన్ని కార్యదర్శిగను ఎన్నుకున్నారు. కామ్రేడ్ సి. హెచ్. శివరామశర్మను కేంద్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిలు సభ్యునిగ ఎన్నుకున్నారు.

తాలూకా మహిళా సభలు

కృష్ణాజిల్లా గుడివాడతాలూకా ప్రథమ మహిళాసభ గొల్వేపల్లిలో 29-8-43 వ తేదీన వెల్లంకి అన్నపూర్ణాదేవిగారి అధ్యక్షతను జరిగింది. 300 మంది స్త్రీలు సభలో పాల్గొన్నారు. డాక్టరు అచ్చమాంబగారు సభను ప్రారంభించారు. క్రిందివిషయాలపై తీర్మానములు చర్చించి అంగీకరించబడినవి.

(1) బేగం హుస్సేన్ బీగారి, భూపతిరాజు వెంకటరత్నంగారి, సుల్లయ్యగారి మరణాలకు సంతాపం

(2) రాజకీయ తీర్మానం

(3) వలంటీరుదళాలు

(4) అధికాహారోత్పత్తి-ఆహారపదార్థాల పొదుపు

(5) గర్భిణీస్త్రీలు—శిశుపోషణ

(6) సోవియట్, చైనాస్త్రీలకు జోహార్లు

(7) హిందూ-లా సవరణబిల్లు

(8) పాయిఖానాదొడ్లు కట్టించాలి

(9) సమాన పనికి స్త్రీకూలీలకు పురుషులతోబాటు సమానకూలి

తాలూకా మహిళాసంఘ వర్కింగు కమిటీకి ప్రెసిడెంటుగా కామినేని శ్రీకృష్ణగారిని, సెక్రటరీగా పొట్లూరి సీతామహాలక్ష్మిగారిని ఎన్నుకొన్నారు.

సాయంకాలం 6 గంటలకు బహిరంగ సభకు 400 మంది స్త్రీలు, 300 మంది పురుషులు వచ్చారు. డాక్టరు అచ్చమాంబగారు ప్రపంచ పరిస్థితులు, మనదేశ పరిస్థితులు, స్త్రీలను గురించి చెప్పారు. జిల్లా మహిళా సంఘానికి చందా అడుగగా రు. 150-0-0, పట్టాలు—వెండిగిన్నె వచ్చినవి. రాత్రిపూట బుర్రకథ, కల్చరల్ ప్రదర్శనాలు జరిగాయి.

గన్నవరం తాలూకా ప్రథమ మహిళా మహాసభ తేలప్రోలులో రాష్ట్రమహిళాసంఘ ఆర్గనైజరు కామ్రేడ్ మానికొండ సూర్యావతి అధ్యక్షతక్రింద జరిగింది.

వివిధగ్రామముల నుండి 65 మంది ప్రతినిధులు, 20 మంది ప్రేక్షకులు వచ్చారు. గ్రామంలోని స్త్రీలు 600 మంది హాజరైరి. సభలో గావించిన వివిధతీర్మానములను జిల్లా మహిళాసంఘ కార్యదర్శిని వెల్లంకి అన్నపూర్ణమ్మగారు, మాజీ కార్యదర్శిని కాట్రగడ్డ హనుమాయమ్మగారు విపులీకరించారు.

దేశంలో వ్యాపిస్తున్న కరువు ప్రమాదాన్నుండి, ఫాసిస్టుప్రమాదాన్నుండి దేశాన్ని రక్షించుకోడానికి కాంగ్రెసువాదులు యితర రాజకీయ పక్షాలతో మిశ్రమ మంత్రివర్గాలు ఏర్పరచాలని, ఇందుకు స్త్రీలు ఆందోళన చేయాలని; సోవియట్‌రష్యా - చైనాస్త్రీలకు జోహారులు; ఆహారపదార్థాల పొదుపు, గనులలో స్త్రీలు పనిచేయవచ్చునని ప్రభుత్వం గావించిన శాసనాన్ని రద్దుచేయాలని; రావు కమిటీని పునరుద్ధరించాలని; స్త్రీలకు వారసత్వహక్కు ఉండాలని, గర్భిణీస్త్రీలు-శిశుపోషణ మొదలగు విషయములమీద; తీర్మానాలు గావించబడ్డాయి. తాలూకా సంఘ ఎన్నికలు జరిగాయి. తాలూకా సంఘ అధ్యక్షురాలుగా శ్రీమతి కోగంటి లక్ష్మీకాంతమ్మగారు, కార్యదర్శిగా సజ్జా సరస్వతిగారు, మరిఐదుగురు వర్కింగుకమిటీ సభ్యురాండ్రను ఎన్నుకోబడ్డారు.

ప్రతినిధుల సమావేశంలో జిల్లామహిళా సంఘానికి 92-0-0, ఒక చెవులపోగు జత విరాళాలను వాగ్దానం గావించారు.

ఉత్పత్తిపట్ల అధికారుల నిర్లక్ష్యం

దేశరక్షణలో విశాఖపట్టణం హార్బరు ప్రాముఖ్యత అందరు గుర్తించినదే. తూర్పు కోస్తాకు విశాఖపట్టణం అన్నివిధాల ఒక రక్షణ దుర్గం. ఓడల రాకపోకలు విరివిగా జరుగుతుంటాయి. ఇవి వచ్చిన వెంటనే అవసరమైన మరమ్మతులుచేసి పంపించాలంటే కార్మికులకు మంచి పరికరాలు చాలినన్ని అవసరం. కాని అధికారులు దీనిని గుర్తించినట్లు గనపడదు.

క్రిందటిసంవత్సరం ఏప్రిల్‌లో బాంబింగ్ సమయంలో దాదాపు 200 మంది కార్మికులు పారిపోయారు. వీరిస్థానే కొత్తవారిని వేయకుండ మిగిలిపోయిన కార్మికులచేత పని చేయించుకుంటున్నారు. దీనివలన అనేక పనులు చాల వెనుకబడడమేగాకుండ కార్మికులయొక్క ఆరోగ్యంకూడ చెడిపోతూంది.

చెడిపోయిన పరికరాలను, యంత్రాలను బాగుచేయించడంగాని, కొత్తవాటిని కొనడంగాని, మానివేశారు. హార్బరులో ఓ. ఆర్. సెక్షన్‌లో రెండు పెద్ద ఎయిర్ కంప్రెషన్ మిషన్లు ఉన్నాయి. ఇవి బోట్లు మునిగిపోతే లేవనెత్తడానికి ఉపయోగిస్తాయి. ఇంకా ఇతరవిధాల ఎంతో ముఖ్యమయిన యంత్రాలివి. 1939 లో యీ యంత్రాలు రెండూ చెడిపోయినందువల్ల ప్రతిపని చేత్తో చేయడం వలన, గంటలో చేయవలసిన పనికి 4 గంటలు పడుతూంది. వీటిని తేలికలో బాగుచేయించడాని కవకాశమున్నా, అధికారులు కార్మికుల సూచనలను నిర్లక్ష్యం చేస్తున్నారు.

ఇదే సెక్షన్‌లో కార్మికులకు చాలినన్ని ఉలులు, కావణాలు, స్పానర్లు, పటకారులు, మొదలైనవి సప్లయి చేయడంలేదు. 60 మంది ఫిట్టర్లకు ఒకేఒక కావణం ఉంది.

మట్టితవ్వే ఓడలో మూడుడిల్లింగు మిషన్లలో రెండు చెడిపోయాయి. వీటిని ఎలక్ట్రిసిటీతో నడుపుతుండేవారు. ఇపుడు ప్రతి చిన్న పని చేత్తోచేయడంచేత, పూర్వం యీ యంత్రాల వుపయోగంతో ఒకడు చేసేపని ఇప్పుడు 4 గురు చేయవలసివస్తూంది. ఇదే విధంగా బోట్ల మరమ్మతు కవసరమైన పరికరాలుగూడ కార్మికుల కిచ్చుటకు నిరాకరిస్తున్నారు. ఈ అశ్రద్ధవల్ల కలిగే నష్టాన్ని గుర్తించి ప్రభుత్వం వెంటనే తగుచర్య తీసుకోవాలి.

(3 వ పేజీ తరువాయి) మైన కార్యక్రమం తీసికోడం వల్లనే ప్రజలు తమ చేతుల్లోనుంచి జారిపోయారని గుడ్డి అహంకారంలో వారు గుర్తించ గలిగేవారుకాదు. భార్గవగారి వాదన కూడ అచ్చంగా అలాంటిదే. [1939 అక్టోబరులో కాంగ్రెసు మంత్రులు రాజీనామా యిచ్చినపుడు ఎర్స్కిన్ ప్రభువు, కాంగ్రెసువారు తమ పార్టీ లాభంకోసం మంత్రివర్గాలను వదలివేశున్నారని ఆక్షేపించాడు. ప్రజలకోసం, దేశంకోసమే, కాంగ్రెసు అలా చేసిందని అసామ్రాజ్యవాదికి ఎలాఅర్థమవుతుంది? కాని, జాతీయవాదివలే వాదించుతున్న భార్గవగారికి "పార్టీముందు - దేశంతరువాత" అనే సందేహం రావడం ఆశ్చర్యమే. కాంగ్రెసును నిందించడం నాడు ఎర్స్కిన్ ప్రభువుకు ఎలా అవసరమో, అలాగే నేడు కమ్యూనిస్టులను నిందించడం శ్రీభార్గవ ఉద్దేశమైతే మాత్రం దానిలో ఆశ్చర్యంలేదు.

అత్యాశాపరుడికి ఎంతో తినాలనే కోర్కెవుండొచ్చు. కాని మితిమీరి తింటే అజీర్తి చేస్తుంది గాని, బలం పట్టదు. అలాగే ప్రజలను మోసపుచ్చితే పార్టీబలపడదు. భార్గవగారి ఆరోపణకోవున్న భ్రమ, ప్రజాపార్టీల నిర్మాణంతో సంబంధమున్న దేశభక్తులకు కలగాలిసిందికాదు. ప్రజలలో చైతన్యం కలుగజేసి, వారి కష్టాలకు నిజమైన కారణాలు తెలసికొనునట్లు చేస్తే, ప్రజలు రాజకీయంగా ముందుకొస్తారు. తమకు రాజకీయ చైతన్యం కలిగించిన పార్టీని బలపరుస్తారు. కాంగ్రెసు అవిధంగానే బలపడింది. నేడు కమ్యూనిస్టు లావిధంగానే బలపడుతున్నారు. భార్గవగారికి యీమాత్రం తెలయకపోవడం దురదృష్టం.

భార్గవగారికి యింకో ధర్మసందేహం వచ్చింది. "అఖిలభారత విద్యార్థిసంఘం కమ్యూనిస్టుపార్టీ రెండూ ఒకటేనని నారాయణరావుగారి ఉద్దేశమా?" అని ప్రశ్నించారు. నా వ్యాసం సరిగ్గా చదివితే భార్గవగారికి యీ ధర్మసందేహం వచ్చేదేకాదు. లోగడ వ్యాసంలో నేను స్పష్టంగా వ్రాశాను - నాగపూర్ మహాసభలో కమ్యూనిస్టు విద్యార్థులు ప్రవేశపెట్టిన ముస్లింజాతుల స్వయంనిర్ణయసూత్రం అంగీకరించాలనే తీర్మానం ప్యాసు అయిందని. మళ్ళీ ఒకసారి చదువుకోమని నా మనవి అంతే.

కమ్యూనిస్టులు ప్రజాసేవచేయుట వారి ఉద్దేశమైన యెడల, పార్టీపేరు చెప్పుకొనుట ఎందుకని భార్గవగారు ప్రశ్నించారు. ఇది పనిపిల్లలకు వచ్చే అనుమానం. ప్రతిపార్టీ, ఏపని చేసినా పార్టీ పేరుతో చేస్తుంది. కాంగ్రెసు చైనాకు మెడికల్ దళాన్ని పంపితే, దానిని కాంగ్రెసుమెడికల్ యూనిట్ అని పిలచాము. ప్రజాసేవ చేయడానికి వెళ్ళిన కాంగ్రెసువాదులు కాంగ్రెసువాలంటీర్లమని చెప్పుకొంటారు. ఇందులో విశేషమేముంది? మోసమేముంది? స్వార్థమేముంది? అలా చేయడం వలన ప్రజలదృష్టి వారిపైబడి, వారి కార్యకలాపాన్ని శ్రద్ధతో పరిశీలించుతారు. అందుచేత, ఇతరులు వచ్చి పార్టీపేరును వినియోగించి మోసపుచ్చడానికి వీలుండదు.]

భార్గవగారి సంశయాలకు సమగ్రమైన సమాధానమిచ్చాను. వారు నిదానంగా ఆలోచించితే తమ ఆరోపణలన్నీ ఆధారరహితమైనవని గ్రహించుతారని ఆశించుతాను.

మెహతా రైల్వే ఫెడరేషన్ ఐక్యతను విచ్ఛిన్నం చేశాడు

కార్మికులు తిరిగి ఐక్యతను నిర్మించాలి

క్రిందటి నెల 15, 16, 17 తేదీలలో అఖిలభారత రైల్వే పనివారల సమ్మేళనం జమాల్పూరులో సమావేశమైంది. 1 లక్ష, 10 వేల మంది కార్మికుల తరఫున 17 యూనియన్ల నుండి 90 మంది ప్రతినిధులు సమావేశానికి హాజరయారు.

ఈ ప్రతినిధులు నిర్వహించ వలసిన బాధ్యత లెన్నో ఉన్నాయి. దేశంలో తగిన రాకపోక సౌకర్యాలులేక ప్రజలనేక ప్రయాసలకు గురియౌతున్నారు. మేనేజిమెంటులో అసమర్థత ప్రబలిపోవడంవల్ల దేశరక్షణద్వారా కుంటుపడుతోంది. రైల్వేకార్మికులకు న్యాయమైన అధికధరల అలవెన్సు యివ్వక, వారి కనేక యిబ్బందులు కల్పిస్తున్నారు. అందువల్ల కార్మికులు ఉత్సాహంగా పని చేయుటలేదు. ఇట్టి సమయంలో, కార్మికులు ప్రజాసేవకు పూనుకోవాలన్నా, తమ కనీస హక్కుల్ని సాధించుకోవాలన్నా, దేశాన్ని రక్షించాలన్నా, పూర్తియైన ఐక్యతను ప్రదర్శించవలసియుంది.

కాని, జమాల్‌పూర్‌లో యిది జరగలేదు. పైగా ఉన్నఐక్యత విచ్ఛిన్నమైంది. 43 వేల మంది సభ్యులుగల ఎస్. ఐ. ఆర్; జి. ఐ. పి; యస్. డబ్ల్యు. రైల్వేయూనియన్లు అఖిలభారత రైల్వే ఫెడరేషన్‌నుండి రద్దుచేయబడ్డాయి. ఇది యెలాజరిగిందో చూదాం.

సంఘాల అభివృద్ధి

ఒకసంవత్సరంనుండి ఎస్.ఐ. ఆర్., జి. ఐ. పి., ఎం. ఎస్. ఎం., ఇ. ఐ. ఆర్., ఎన్. ఎస్. ఆర్., యూనియన్లలో కార్మికుల సభ్యత్వం వృద్ధిచెందింది. ఈ 5 యూనియన్ల సభ్యత్వం 90 వేలకు పెరిగింది. వారిలో చైతన్యం క్రమ క్రమంగా వృద్ధిచెందింది. అఖిలభారతరైల్వేఫెడరేషన్ మొత్తరి 7లక్షల మందిరైల్వేకార్మికులకునాయకత్వంవహించి, క్రియారంగంలో వారి హక్కులకై తీవ్రంగా పాటుపడాలనే ఉత్సాహం యీ 90 వేలమంది సభ్యులలో వెల్లివిరిసింది. కాని, ఇట్టికోర్కెను జమ్నాదాస్ మెహతా (ఫెడరేషన్ అధ్యక్షుడు), అతని అనుచరులు, వ్యతిరేకిస్తూ వచ్చారు. అసలు కార్మికులు విరివిగా యూనియన్లలో చేరి, వాటిని బలపరచడం అతనికిష్టంలేదు. తన స్థానానికి ఎక్కడ ముప్పు వాటిల్లుతుందోనని భయపడసాగాడు తన అధ్యక్షస్థానాన్ని నిలబెట్టుకొనేటందుకు అతడెన్ని చెయ్యాలో అన్నీచెయ్యడానికి నిశ్చయించుకున్నాడు. తన తరఫున వోటుచేయడానికి దొంగయూనియన్లను సృష్టించి, చాలామంది ప్రతినిధుల్ని సమావేశానికి తీసుకొచ్చాడు.

మెహతా అసభ్య ప్రవర్తన

మొదట అధ్యక్ష స్థానాన్నిగురించి పోరాటం ప్రారంభమయింది. మెహతాకు వ్యతిరేకంగా కార్మికుల శ్రేయోభిలాషియైన ఎన్. ఎం. జోషిని ఎస్. ఐ. ఆర్. ప్రతినిధులు సూచించారు. తరవాత, సభకువచ్చిన ప్రతినిధుల అర్హతలను పరిశీలించాలని ఎస్. ఐ. ఆర్. ప్రతినిధులు సూచించారు. ఇది జరిగితే తన గుట్టు బయటపడుతుందని మెహతా మండిపడి, వీరిని రౌడీలని దూషించాడు. బయటికి గెంటివేయిస్తానన్నాడు. ప్రతినిధుల అర్హతల్ని పరిశీలించుటకు నిరాకరించాడు. ఈ అసభ్య ప్రవర్తనకు అసమ్మతి సూచకంగా, ఎస్. ఐ. ఆర్. ప్రతినిధులు జోషీ పేరును ఉపసంహరించుకున్నారు.

అధికధరల ఎలవెన్సును గురించి కార్మికులు కోరే న్యాయమైన కోర్కెను అధికారుల నుండి రాబట్టుకొనుటకు 100 కి 100 మంది యూనియన్ సభ్యులుగా చేరాలనీ; రాకపోక సౌకర్యాలను భగ్నంగావించే సమ్మెలలో కార్మికులు పాల్గొనవద్దనీ - హెచ్చరిస్తూ ఎస్. ఐ. ఆర్. ప్రతినిధులొక తీర్మానం ప్రవేశపెట్టారు. కాని, మెహతా ముఠాకే మెజారిటీ ఉండడంవల్ల అది వీగిపోయింది. ఉత్పత్తి సంఘానుగురించి ప్రతిపాదించబడిన తీర్మానాన్ని కూడా మెహతా గ్రూపు ఓడించడానికే సమకట్టినట్లు చర్యలవల్ల స్పష్టం కానవంపల్ల అవి ఉపసంహరించుకోబడింది.

హోరాహోరీ పోరాటం

తరవాత మెహతాగ్రూపు, ఫెడరేషన్‌లో ఇదివరకు సభ్యత్వంగల యూనియన్లున్న చోట ఇతరయూనియన్లను కలుపుకోరాదంటూ ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇది 12 వేల 5 వందలమంది సభ్యులుగల బి. బి. సి. ఐ., బి. ఏ. ఆర్ యూనియన్లకు వ్యతిరేకంగా తేబడిన ప్రతిపాదన (ఈరెండు రైల్వేలపైని, ఇదివరకు నామమాత్రం యూనియన్లున్నాయి.) ఇంతమంది సభ్యులుగల యూనియన్లకు ఫెడరేషన్‌లో స్థానం లేకుండా చేయడం అన్యాయం కాబట్టి వాటిని చేర్చుకోవాలని కోరుతూ ఎస్. ఐ. ఆర్., జి. ఐ. పి. ప్రతినిధులు సవరణను ప్రవేశపెట్టారు.

వెంటనే మరొక సవరణ వచ్చింది. ఇతర యూనియన్లను చేర్చుకోక పోవడమేగాక, జి. ఐ. పి., ఎస్. ఐ. ఆర్. యస్. డబ్ల్యు. ఆర్. యూనియన్లను రద్దు చేయాలంటూ మెహతా అనుచరులలోని ఒకడు సవరణను ప్రతిపాదించాడు. ఇందుకు అతడు చూపిన కారణాలేమిటి? ఫెడరేషన్ అధ్యక్షుణ్ణి పై యూనియన్లు కించపరుస్తున్నా యట! రాజకీయపార్టీలకు ఏజంట్లుగా ప్రవర్తిస్తున్నాయట! మెహతా ఒక పెద్దమనిషివలె నటిస్తూ, ఉభయపక్షాలకు రాజీచేస్తున్నట్లు కనబడి, ఫెడరేషన్ అధ్యక్షునికి వ్యతిరేకంగా ప్రచారంచేసే యూనియన్లపై చర్యతీసుకొనేటందుకు సర్వాధికారాలు గల ఒక కమిటీ ఉండాలని సూచించాడు. దీనిఅర్థం ఏమిటి? కార్మికులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడిచేయకూడదు; 7 లక్షలమంది కార్మికుల భవిష్యత్తు జమ్నాదాస్‌మెహతా చేతులో

> **అఖిలభారతరైల్వేఫెడరేషన్‌లో మొత్తం సభ్యత్వం : 1,10,000. జి. ఐ. పి., ఎస్. ఐ. ఆర్., ఎన్. డబ్ల్యు. ఆర్. యూనియన్లను రద్దుచేయడాన్ని వ్యతిరేకించిన యూనియన్లు**

	సభ్యత్వం
(1) జి. ఐ. పి.	10,000
(2) ఎస్. ఐ. ఆర్.	21,300
(3) ఎం. ఎస్. ఎం.	12,800
(4) ఎన్. ఎస్. ఆర్.	7,000
(5) ఇ. ఐ. ఆర్.	3,000
(6) ఎన్. డబ్ల్యు. ఆర్.	2,500
	65,600

ఉండాలి! మిలిటెంట్ యూనియన్లన్నీ దీన్ని వ్యతిరేకించాయి. వోట్లు తీసుకొనే సమయం వచ్చింది. మెహతాగ్రూపు సిగ్గులేకుండా ఎన్ని అక్రమాలు చెయ్యాలో అన్నీ చేశారు. తమ కనుకూలమైన యూనియన్ల ప్రాక్సీలను ఒప్పుకున్నారు. (ప్రాక్సీ అంటే హాజరుకాని ప్రతినిధుల తరఫున వోటుయిచ్చే అధికారం) మిలిటెంట్ యూనియన్ల ప్రాక్సీలను నిరాకరించారు. ఎన్. డబ్ల్యు. రైల్వేలో ఒకే యూనియన్‌కి ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ, రెండు యూనియన్లకు ప్రాతినిధ్యం ఉన్నట్లు నిర్ణయించి, మొత్తం రెండింటికీ 30 వోట్లు తమకనుకూలంగా తెచ్చుకున్నారు. ప్రధానకార్యదర్శి నివేదికను బట్టి, తమ కనుకూలంగా వోటుచేసిన యూనియన్లు సభ్యుల జాబితాలనుగాని, ఆదాయవ్యయ పట్టీలుగాని, యివ్వలేదు. రు 100 కు 5 గురు చొప్పున ప్రతినిధుల్ని విచ్చలవిడిగా తెచ్చుకున్నారు. అంతే. ఈ రుసుము అయినా, యూనియన్ ఇచ్చిందో, లేక అధికారంలో ఉన్న ముఠావారిచ్చారో ఏమీ తెలియజేయలేదు.

వోటింగు

వోటింగులో సవరణకు అనుకూలంగా 40 మంది, వ్యతిరేకంగా 28 గురు, వోటుచేశారు. ఈ విధంగా, ఫెడరేషన్‌లో ఇతర యూనియన్లన్నింటికంటె పెద్దవైన 3 టిని (100 కి 40 సభ్యత్వం) రద్దుచేశారు.

ప్రజాబలం కలిగిన యూనియన్లు అన్నీ, అనగా, 65వేల సభ్యత్వంగల యూనియన్లు వ్యతిరేకంగా వోటు చేశాయి. ఫెడరేషన్‌లో చేరరాదని ఆంక్ష విధించబడిన బి. బి. సి. ఐ., బి. ఎ. ఆర్., యూనియన్లతోకలిసి, 88 వేలమంది కార్మిక సంఘ సభ్యులు వ్యతిరేకించారన్నమాట. 12 వేల మంది సభ్యులుగల బి. ఎన్. ఆర్. యూనియన్ కూడా మెహతా నాయకత్వానికి వ్యతిరేకమే. ఇక మెహతాకు ఉన్న బలం ఎంతో చూదాం. తమ యూనియన్లలో మొత్తం 50 వేల మంది సభ్యులున్నారని అతని అనుచరులు లెక్కలు చూపుతున్నారు. అసలుసంఖ్య ఎంతో దేవుడికే ఎరుక!

మెహతాకు జవాబు ఏమిటి?

జమాల్‌పూర్ సమావేశం ఈవిధంగా ఆఖరయింది. రెండు పెద్ద యూనియన్లను మెహతారద్దు చేశాడు. భారత కార్మికోద్యమాన్ని చీల్చుటలో ఇతనికున్న సాంప్రదాయాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాడు అయితే, కార్మికుల్ని మాత్రం ఇతడు చీల్చలేక పోయాడు. కార్మికసామాన్యం అధికంగా ఉన్న యూనియన్లు, వాటి నాయకులు, ఐక్యకంఠంతో మెహతా పాలసీని వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి కార్మిక సామాన్యం అధికంగా ఉన్న యూనియన్లు ప్రతిచోట సమావేశమై, దేశరక్షణను పెంపొందించుటకు, తమ కోర్కెలను సాధించుటకు, ఇంకా ఎక్కువ ఐక్యతను సాధించవలసియుంది.

రాయలసీమ కరువు నిధి

19-8-43 నుండి 31-8-43 వరకు జమాఖర్చులు

జమలు

క్రిందటిసారి ప్రకటించిన జమలు	7715-13-8
ఉయ్యూరునుండి ఒకరు	25- 0-0
గుడ్లవల్లేరునుండి ఒకరు	50 0-0
నవుడూరుగ్రామ మహిళాసంఘం	11- 0-0
రామచంద్రపురం మహిళాసంఘం	14- 0-0
నవుడూరు వ్యవసాయ కూలీసంఘం	5- 0-0
రామచంద్రపురం బాలసంఘం	37- 0-0
ఒక స్త్రీ ముక్కుపుడక అమ్మగా	2- 0-0
గుడ్లవల్లేరు పౌరులు	93- 8-0
బెజవాడ టౌన్ కమ్యూనిస్టు కమిటీద్వారా	11- 0-0
గుడివాడతాలూకా రైతుమహాసభలో వసూలు	29- 7-6
నందిగామతాలూకానుండి	23- 8-0
పెన్మెత్సగ్రామ రైతుసంఘం	8- 8-0
నూతక్కి	4- 0-0
ఉప్పుగుండూరు బాలసంఘం	6- 0-0
ఉప్పాడలో వివాహసందర్భమున	4- 0-0
కూనవరంనుండి	15- 1-0
కొత్తపేట బోర్డుహైస్కూలు హెడ్‌మాష్టరుగారిద్వారా	16- 0-0
ఏలూరునుండి	10- 0-0
నేలపోగుల యువజనసంఘం	16- 0-0
దావులూరి బాలసంఘం బాలికలు రైలులో వసూలు	5- 4-0
ఈడుపుగల్లులో వ్యవసాయకూలీ కామ్రేడ్ పెండ్లిలో	2- 0-0
కోలవెన్ను నుండి	2- 0-0
పెనమలూరు బాలసంఘం	2- 7-3
బళ్ళారిజిల్లా వాలంటీర్లకు పంపినది వాపసు	60- 0-0
మొత్తం జమలు	8168- 9-5

ఖర్చులు

క్రిందటిసారిప్రకటించిన ఖర్చులు	5783-10-6
ఉరవకొండ క్రొత్తగాపంపిన వాలంటీరుకు	25- 0-0
కడపజిల్లా వాలంటీరుకు	20- 4-0
ఏలూరునుండి బట్టల మూటలు తెచ్చుటకు లగేజి	1- 7-0
4 బట్టల మూటలు అనంతపురంజిల్లా పంపుటకు	10- 4-0
బియ్యంమూటతెచ్చినలగేజి	0- 7-0
వాలంటీర్లకు 3 వారాలు "ప్రజాశక్తులు" పంపుటకు	3- 0-0
మొత్తం ఖర్చులు	5844- 0- 6
నిల్వయున్నది	2324- 8-11
	8168- 9- 5

2000 బట్టలు కృష్ణా, పశ్చిమగోదావరిజిల్లాలలో వసూలైనవి అనంతపురంజిల్లాకుపంపాం. ఇంకా పెనమలూరు బాలసంఘం వసూలు చేసినవి 20 మానికల బియ్యం, 46 బట్టలు, 2 గోనెసంచులుతోకూడ వచ్చినవి.

బెజవాడ, 1-9-43. చెరుకూరి చలపతిరావు, ఆఫీసు మానేజరు, ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం.

సవరణలు

(1) 25-8-43 వ తేదీ సంచిక సంపాదకీయంలో, యుద్ధానికి పూర్వం 10 వ నెంబరు నూలు ధర రు. 6-8-0 అని వుంది. 10 వ నెంబరు నూలులో సింగిలు, జౌను, అనేతేడాలుండడంవల్ల రు. 3-8-0 అనుటకు బదులు రు. 6-8-0 అని పొరపాటున ప్రకటించాం.

(2) 1-9-43 వ తేదీ సంచికలోని 4 వ పేజీలో "అధికోత్పత్తికి వ్యవసాయ కూలీల దీక్ష" అను శీర్షికక్రింద "గుంటూరుజిల్లావ్యవసాయకూలీసంఘ కార్యనిర్వాహక వర్గం" అనుటకుబదులు "పైసంఘ...." అని పడింది.

(3) అదే పేజీలో "విద్యార్థి ఉద్యమఅభివృద్ధి" అను శీర్షికక్రింద "పునాదిపాడు పంచమాంగదళానికి పీఠం" అని పొరపాటున పడింది. పునాదిపాడు హైస్కూలులో విద్యార్థిసంఘం చాలా బలంగా వుంది. ఇతరచోట్ల నుండి కొందరు వ్యక్తులుమాత్రం పంచమాంగదళప్రచారంచేస్తూవచ్చారు.

పై పొరపాట్లకు పాఠకులు క్షమించగోరుతున్నాము.

— సంపాదకవర్గం.

ఆహారసమస్య నెదుర్కొనుటలో ప్రజలు చూపుతూన్న దీక్ష

ఆహారసమస్య విషయంలో బెంగాల్ పరిస్థితులు దేశంలోని అన్ని ప్రాంతాలవారికి ఒక పెద్ద పాఠంగా ఉన్నాయి. ప్రజలందరూ ఏకమై కృషిచేస్తేనే గాని ఈ సమస్య నెదుర్కొనడానికి తగిన మార్గం ఆలోచించలేమని అనేక ప్రాంతాల్లో గుర్తిస్తున్నారు.

చిత్తూరుజిల్లా ఇదివరకే కరువు బాధలకు గురిఅయింది. ఆ జిల్లాలో, పుత్తూరు తాలూకాలో వత్తిపుత్తూరు గ్రామంలో గత మాసం 27 వ తేదీని రైతు సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కామ్రేడ్ గోవిందప్ప నాయుడు ఆహారకమిటీల ఆవశ్యకతను వివరించారు. తక్షణం రైతులందరూ ఏకమై ఆహారకమిటీని ఏర్పచుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లోని పండిపోంగలకు ధాన్యం అమ్మకుండా ఉ దడానికి తగు కట్టుదిట్టాం చేశారు. రు. 600-0-0 విరాళాలు పోగుచేసి మరునాడే ధాన్యపుకొట్టుపెట్టి ప్రజలకు చవుక ధరలకు అమ్మడం ప్రారంభించారు. ఈకృషి ఒక్క చిత్తూరు జిల్లాకేకాక ఇతరజిల్లాలకు కూడ ఆదర్శప్రాయమయినది.

ఆతాలూకాలోనే కమ్మకండిగ గ్రామ రైతు సమావేశంలో గోవిందప్ప నాయుడు ఆహార సమస్యను గురించి, అధికోత్పత్తి అవసరాన్ని గురించి చెప్పారు. ఆహారకమిటీని స్థాపించి, తమ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి రైతులంగీకరించారు. ఈ కమిటీల ద్వారా కూలీలకు న్యాయమైన ధరకు ధాన్యం అమ్మడానికి ఒప్పుకున్నారు.

అనంతపురం జిల్లాలో తిమ్మనచర్ల అనే చోట ఆహారసమస్య అన్ని వర్గాలను కదల్చింది. ఖాన్‌సాహెబ్ యం. అబ్దుల్ రహిమాన్ సాహెబుగారు అధ్యక్షులుగాను. శ్రీ ఎ. బసప్ప (ఆనరరీ మేజిస్ట్రేటు) గారు ఉపాధ్యక్షులుగాను, డాక్టర్ వి. యం. గంగాధర్‌గారు కార్యదర్శిగను-ఇంకా ఇతర ప్రముఖులు సభ్యులుగాను ఒక ఆహార కమిటీని ఏర్పరిచారు.

గన్నవరం తాలూకా(కృష్ణా)లోని ముఖ్య లంచయాకలిని గతమాసం 29 వతేదీనిఆహార మహాసభ జరిపి, తాలూకా ఆహారకమిటీని ఎన్నుకున్నారు. ఈ మహాసభకు శ్రీ ఘంటసాల సీతారామశర్మ (కాంగ్రెసు) గారు అధ్యక్షతవహించారు.సమావేశానికి ఇతరగ్రామాల నుండి అన్ని పార్టీలవారు, అన్ని వర్గాలవారు కలిసి200మంది వచ్చారు.మహాసభలోమొత్తం 600 మంది పాల్గొన్నారు. సభలో కృష్ణాజిల్లా ఆహారకమిటీ కార్యదర్శి రామినేని విచ్చయ్యగారు, జిల్లా రైతుసంఘ కార్యదర్శి కాట్రగడ్డ రాజగోపాలరావుగారు, ఇతర ప్రముఖులు ఉపన్యసించారు. ఆహారకమిటీ బాధ్యతలు, అదెలా పనిచేయాలో వీరు వివరించారు. అధ్యక్షులు తన అంత్యోపన్యాసంలో, కాంగ్రెసు సంప్రదాయాలకు దౌర్జన్యచర్యలు వ్యతిరేకమనీ, కాంగ్రెసు పేరుతో అలాంటి చర్యలకు రెచ్చగొట్టే రహస్య కరపత్రాల నెవ్వరూ నమ్మవద్దని చెప్పారు. తరువాత వెలినోలు సీతారామయ్యగారు అధ్యక్షులుగాను, అట్లూరి శ్రీమన్నారాయణగారు కార్యదర్శిగను,తొమ్మిదిమందిసభ్యులతో తాలూకా ఆహారకమిటీని ఎన్నుకున్నారు.

విశాఖజిల్లా, నాగులాపల్లిలో గత నెల 26 వ తేదీని ఆహారకమిటీ సమావేశం జరిగింది. అధ్యక్షులు అప్పల నాయుడుగారు "లాభాలకోసం, ఎవ్వరూ అక్రమదారులవద్ద" ని ఉద్బోధించారు. కమిటీ సభ్యులే నందరూ పాయిలు ధరాలలో ముందున రావలసిందని హెచ్చరించారు. గ్రామంలో అనేకపార్టీలున్నా ఈ విషయంలో అందరూ ఏకమై, మూడు రోజుల్లో విరాళాలు పోగుచేసి ధాన్యం కొనడానికి కృషిచేస్తున్నారు.

వైజిల్లాలోనే కశింకోటలో 21 వ తేదీని శ్రీ లంక సంజీవరావుగారి అధ్యక్షత క్రింద ఆహారసభ జరిగింది. 200 మంది సభలో పాల్గొన్నారు. ఈ సభలో 11 మంది సభ్యులతో ఆహారకమిటీని ఎన్నుకున్నారు. దీనిని ప్రభుత్వం గుర్తించాలనీ; జమీందారు ఎస్టేటు తాలూకు బంజర్లను శిస్తులు లేకుండా బీద రైతులకు సాగుకివ్వాలనీ తీర్మానాలుచేశారు.

రైల్వేకార్మికుల శ్రద్ధ

గత నెల 28 వ తేదీన పాకాల రైల్వే కార్మికసంఘం ఆహారమహాసభ జరిపింది. 200 మంది కార్మికులు, స్థానిక ప్రజలు 100 మంది, 50 మంది బాలురు సభకు వచ్చారు. గుంతకల్ బ్రాంచి అధ్యక్షుడు కామ్రేడ్ స్టాన్లీ అధ్యక్షత వహించారు. ప్రజలకు ఆహార పదార్థాలను త్వరత్వరగా అందివ్వడంద్వారానే రైల్వేకార్మికులు తమ దేశరక్షణ కర్తవ్యాన్ని నెరవేర్చి ప్రజల సానుభూతి సహకారాలను పొందగలుగుతారని అధ్యక్షులు హెచ్చరించారు. మరునాటి సభలో యం. యస్. యం. రైల్వే కార్మికసంఘ ప్రధాన కార్యదర్శి కె. యల్. నరసింహంగారు ఉపన్యసించారు. ఆహారసమస్యను పరిష్కరించడానికి, దేశరక్షణకు కార్మికుల సంపూర్ణ సంఘటిత పరచవలసిన నేటి పరిస్థితులలో యస్. ఐ., జి. ఐ. పి., యస్. ఐ. డబ్ల్యు. రైల్వే కార్మికసంఘాలను అఖిలభారత రైల్వేపనివారల సమ్మేళనం నుంచి తొలగించిన మెహతా చర్యను ఖండించారు. వెంటనే పైసమ్మేళనం ప్రత్యేక సమావేశం జరిపి, ఈ విషయాన్ని చర్చించాలని తీర్మానించారు. ప్రజల ఆహారసమస్యను పరిష్కరించడ కోసం కార్మికులు 100 కి 100 మంది సఖ్యలోచేరి అధికకృషి చేయాలని తీర్మానించారు.

కడపజిల్లాలో కరువు

కడపజిల్లాలో ఆకలిబాధ నానాటికి వృద్ధి అవుతోంది. కడప టౌనులో రేషనింగ్ అమలుపరచారేగాని,సరుకుసరిపోయేటంతఇవ్వడం లేదు. మనిషికి దినమునకు ¼ శేరు ఇస్తారు. అది ఒకపూటకు సరిపోతోంది. గాని రెండో పూట వస్తే

జమ్మలమడుగు, పులివేంద్లతాలూకాలలో, వచ్చే ప్రజల కందరికీ స్టోర్సువద్ద ఆహారపదార్థాలు దొరుకుట లేదు. జమ్మలమడుగులో ఒకొక్కరికి 0-4-0 కు మాత్రం బియ్యం యిస్తారు. అవికూడ యేకొద్దిమందికో దొరుకుతున్నాయి. అధికసంఖ్యాకులు వట్టిచేతులతో వెళ్ళవలసిందే. ప్రజాసామాన్యానికి కూలి దొరుకుటలేదు. ఏకొద్దిమందో కూలి డబ్బులు తెచ్చుకుంటే వాటికి గింజలు దొరుకుటలేదు. గ్రామాల్లోని ప్రజలు క్షుద్బాధతో కృశించిపోతున్నారు. పులివేంద్లతాలూకాలోని ప్రజలు తమ గ్రామాలు వదలి, కూలిపనులకుగాను అనంతపురంజిల్లాలో ఉండే కరువు క్యాంపులలో చేరుతున్నారు.

ప్రభుత్వం వెంటనే పులివేంద్ల, జమ్మలమడుగు, కమలాపురం తాలూకాలను కరువు ప్రదేశంగా ప్రకటించి కరువుపనులు ప్రారంభించాలి.

చౌకడిపోలు పెట్టి, ప్రజలకు కావలసిన ఆహారాన్ని అందజేయాలి.

దేశంలో వివిధ ప్రజాసంస్థలు, ప్రముఖ వ్యక్తులు క్షామనివారణకుగాను వెంటనే చర్య తీసుకోవలసియున్నది.

* * *

అరెస్టులు

ఆగస్టు 17 వ తేదీని పులివేంద్ల పోలీసులు కామ్రేడ్ సి. వెంకటరెడ్డిని అరెస్టుచేసి తన యింటిలో నిషిద్ధపత్రిక ఉంచుకొన్నాడని దేశరక్షణశాసనం క్రింద జమ్మలమడుగు సబ్ డివిజనల్ మేజిస్ట్రేటువద్ద కేసుపెట్టారు. 29 వ తేదీని, కామ్రేడ్ ఎ. పరమానందను అరెస్టుచేశారు.

★

కృష్ణాజిల్లా ఆహార కమిటీ సూచనలు

కృష్ణాజిల్లా ఆహారకమిటీయొక్క రెండవ సమావేశం 3-9-43 వ తేదీని జనాబ్ మహబూబ్ ఆలీబేగ్‌గారి అధ్యక్షతక్రింద బెజవాడ జరిగి, యీక్రింది తీర్మానాలు ఆమోదించబడ్డాయి:

(1) బెజవాడ, గన్నవరం తాలూకాల లోని మెట్టప్రాంతాలలోను, నందిగామ—తిరువూరు — నూజివీడు తాలూకాలలోను, గత 2 సంవత్సరాలుగా వర్షాలులేక పంటలు దెబ్బతిన్నందున మెట్టప్రాంతాలకు జిల్లాయందలి మిగులుప్రాంతాలనుండి ఆహారపదార్థాలను ఎగుమతి చేయవలసిందని జిల్లాకలెక్టరును కోరింది.

(2) జిల్లా యందలి స్థానికాధికారులు స్థానిక ఆహారకమిటీల సహకారాన్ని తీసుకుంటూ ఆహారసమస్యను పరిష్కరించుటకు వెంటనే తగినయేర్పాట్లు చేయవలసిందని జిల్లా కలెక్టరునుకోరింది.

(3) క్రిందటిసంవత్సరం జిల్లాలో విధించబడిన పెనాల్టీల విషయంలో రైతులు పెట్టిన రిఫండు పిటీషన్లను గురించి కలెక్టరుతో సంప్రదించుటకు ప్రధాన కార్యదర్శి రామినేని విచ్చయ్యగారికి అధికారంయిచ్చారు.

(4) ప్రభుత్వంవారు ప్రజాభిప్రాయమునకు ప్రకటించిన ఎస్టేటుల్యాండుయాక్టు ఎమెండ్‌మెంటు బిల్లును చర్చించి, అవసరమైన సవరణలను సూచించుటకు ఈ క్రిందివారు కమిటీసభ్యులుగా నియమించబడ్డారు:

(1) జనాబ్ మహబూబ్ ఆలీబేగ్‌గారు
(2) శ్రీ సి. రాజగోపాలాచారిగారు
(3) శ్రీ వి. వెంకటాద్రిశాస్త్రిగారు.

గుడివాడ తాలూకా రైతు మహాసభ

గుడివాడతాలూకా(కృష్ణా) తృతీయరైతు మహాసభ ఆగస్టు 21, 22 తేదీలలో, కురుమద్దాలి గ్రామంలో, జయప్రదంగా జరిగింది. 21 వ తేదీని వివిధగ్రామాలనుండి వచ్చిన ప్రతినిధులు సమావేశమై వివిధ సమస్యలపై చర్చలుగావించారు. 22 వతేదీని మధ్యాహ్నం 2 గంటలకు 1000 మంది రైతులతో పెద్ద ఊరేగింపు జరిగింది అనేక గ్రామాలనుండి వచ్చిన రైతులు బారులుదీరి, ఎర్రజండాలతో ఊరేగి, గ్రామ రైతుసంఘ కార్యాలయం వద్ద తాకోత్సవంలో పాల్గొన్నారు. జిల్లా రైతు సంఘ ప్రధాన కార్యదర్శి కాట్రగడ్డ రాజగోపాలరావుగారు ఎర్రజండాను ఎగురవేస్తూ, దాని ప్రాముఖ్యతను వివరించారు. మహాసభ సందర్భంలోనే తాలూకావ్యవసాయ కూలీలవారు ప్రదర్శనం ఒకటి జరిపారు. 22 వ తేదీ సాయంత్రం మహాసభకు సుమారు 2500 మంది రైతులు- కూలీలు వచ్చారు. జిల్లా సంఘాధ్యక్షులైన అనుమర్లపూడి సీతారామారావుగారు మహాసభకు ప్రారంభోత్సవం జరిపారు కొత్తూరి సుబ్బారావుగారు సభకధ్యక్షతవహించారు. తాలూకా రైతులకు సంబంధించిన సమస్యలపై 16 తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయి. 60 సంవత్సరాల వృద్ధరైతు కాజ వీరభద్రుడుగారు సమావేశ చర్చలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

వెంట్రప్రగడ వాలంటీర్లు ఏ. ఆర్. పి. ప్రదర్శనం చూపారు. వానపాములవారు గెరిల్లాపాట, అన్నాతమ్ముల సంవాదం, సమిష్టిపాటలు పాడారు.ఎలమర్రుబాలికలు జపాను వ్యతిరేకగేయాలు పాడారు. తరువాత బుర్రకథ చెప్పబడింది. గ్రామస్థుల కోర్కెపై ఆరోజురాత్రే తిరిగి బుర్రకథను చెప్పారు.

మహాసభను విచ్ఛిన్నం చేయుటకు విచ్ఛిన్నకారులనేక ప్రయత్నాలు చేశారు. కాని, రైతు—కూలీల ఐక్యతాబలం చూచి, వెనుక్కు తిరగవలసి వచ్చింది.

★

వైరాప్రాజెక్టు రైతుల కొంక విజయం

హైదరాబాద్ సంస్థానంలో ఖమ్మంమెట్టు తాలూకాలోని వైరాప్రాజెక్టు నిర్మించబడి 15 సంవత్సరములైనప్పటికీ, చాలాభాగం భూమి రేగడిభూమి అగుటవల్ల, పి. డబ్లియు. డి. వారు సక్రమంగా నీరు వదలనందున, పంటలు సరిగా పండుటలేదు. అందువల్ల కొన్నిప్రాంతాలలో ప్రభుత్వం శిస్తు వసూలు చేసుకొనకుండా, నిలిపి ఉంచారు. గత సంవత్సరంకూడా సకాలంలో నీరు రానందున సక్రమ పంటలు పండలేదు. ఇట్టి పరిస్థితులలో నైజాం ప్రభుత్వం ధాన్యమునకు అధిక ధరలు ఉన్నాయనీ, రైతులే అకారణంగా నేవ్యముచేయలేదనీ, ఆరోపించి శిస్తులు వసూలు చేయ నడుకట్టారు. రైతులు వీటిని చెల్లించుకోలేని స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితులలో కామ్రేడ్ వట్టికొండ నాగేశ్వరరావు, మరికొందరు కలిసి రెండు జట్లుగా ఏర్పడి, ప్రాజెక్టుక్రింది గ్రామాలలో సంచారంచేసి, ప్రస్తుతము బకాయీల వసూళ్ళు నిలిపి అధికాహారోత్పత్తికి తోడ్పడవలసిందని కోరుతూ ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకొనునట్లు చేశారు. కొందరు రైతులు కామ్రేడ్ వానిరెడ్డి వెంకటపతి నాయకత్వాన వరంగల్ సుబేదారువద్దకు రాయబారం వెళ్ళారు. ఈకృషికి మాజీ ఆంధ్ర మహాసభాధ్యక్షులైన మాదిరాజు రామకోటీశ్వరరావుగారు చాలా సహాయంచేశారు.

ఈ ఆందోళనఫలితంగా బకాయీలు తాత్కాలికంగా నిలుపుటకు ఉత్తరువులుజారీచేశారు.

యుద్ధ సమీక్ష

- రెడార్మీ విజయ పరంపర
- ఆక్రమిత ప్రజల తిరుగుబాటు
- ఇటలీపై దండయాత్ర

కామ్రేడ్ తుమ్మల వెంకటరామయ్య

రెడ్ఆర్మీ విజయయాత్ర అకుంఠితంగా సాగుతోంది. స్మోలెన్స్కు నుండి అజావ్ సముద్రతీరం వరకు, 600 మైళ్ళ యుద్ధరంగంలో విజయపరంపరలు లభించుతున్నాయి.

టాగన్‌రాగ్ జర్మనీ చెరనుండి విముక్తి చేయబడింది. కామ్రేడ్ స్టాలిన్ సైన్యాల నభినందిస్తూ చేసిన ఉత్తరువులో "రాస్టావ్ ప్రదేశమంతా నాజీ దాస్యంనుండి తప్పించబడినది" అని తెలియజేశాడు. డానెట్జుబేసిన్, క్రిమియా, క్యూబాన్‌లలోని నాజీ సైన్యాలు కూలిపోయే అవకాశం కల్గింది. స్టాలినో చుట్టూఉన్న అనేక ముఖ్యపట్టణాలను రెడ్ఆర్మీ వశంచేసికొంటోంది. స్టాలినో అను ముఖ్యపట్టణానికి 17 మైళ్ళ తూర్పుగా రెడ్ఆర్మీ చేరింది. జర్మన్లు డానెట్జు ప్రాంతంలో నిర్మించిన రక్షణకోటలను సోవియట్ గస్తీ విమానాలు జాగ్రత్తగా పరిశీలించి, ఫొటోలను తీశాయని, వాటి నాధారంగా తీసుకొని, సమయం నిర్ణయించుకొని, సోవియట్ టాంకులు ఆరక్షణశ్రేణిని ఛేదించాయని "ఇజ్వెస్టియా" వ్రాసింది. టాగన్‌రాగ్ వశమవడంతో నల్లసముద్రతీరంలోని నోవోరోసిస్కుకు ప్రమాదం హెచ్చింది. మరియోపోల్ (అజావ్ సముద్రతీరంలో)ను కూడ సమీపించుతోంది రెడ్ఆర్మీ.

టాగన్‌రాగ్ విజయవార్త ఇంకా చెవులలో గింగురు మంటూనే వుంది. ఎల్న్యా పట్టుపడింది. ఇది స్మోలెన్స్కుకు 45 మైళ్ళ ఆగ్నేయంగా వుంది. ఎంతో మిలిటరీ ప్రాముఖ్యత గలది. స్మోలెన్స్కు రంగంలో ముఖ్యమయిన కేంద్రం. స్మోలెన్స్కుకు ఈశాన్యంగా 50 మైళ్ళలో వున్న దొరోగోబుజ్ కూడ వశమయింది. ఈరెండు ప్రదేశాలనుండి తిరోగమించుతున్న నాజీసైన్యాలు, నెపోలియన్ తిరుగుముఖం పట్టిన సంగతి జ్ఞప్తికి తెస్తున్నాయి. దొరోగోబుజ్‌నుండి తిరోగమించిన నెపోలియన్‌ను, ఆనాటి రష్యన్ సర్వసేనాని ఎల్న్యాకు గుండా తరిమాడు.

ఇంతేగాక, సూమీ పట్టుపడింది. సూమీ, బ్రియాంస్కు — పోల్టావాలను కలిపే రైలు మార్గంలో వుంది. ఖార్కావ్‌కు 120 మైళ్ళ వాయువ్యంగా వుంది.

గ్లుఖావ్, రిలెస్కు అను పట్టణాలను పట్టుకొనడంతో ఉత్తర యుక్రెయిన్‌లో రెడ్ఆర్మీ ప్రవేశించింది. కోంటాప్ రైల్వే జంక్షన్‌కు రెండుప్రక్కలనుండి దాడి ప్రారంభమైంది. దీని పతనం కూడ సమీపించుతున్నది. ఈ విధంగా యుక్రెయిన్ రాజధానీ నగరమయిన కీవ్‌తో కలిసే ప్రతిరైలుమార్గాన్ని పట్టుకోవాలని రెడ్ఆర్మీ ప్రయత్నించుతోంది.

నాజీలు నీపర్‌నదికేగాక, నీస్టర్‌నదివరకు గూడ వెనక్కు తగ్గవలసినగతి పట్టేటట్లువుంది.

ఈవిధంగా జర్మనీ తూర్పు రంగంలో నిర్మించుకొన్న రక్షణకోటలు తుత్తునియలయేటట్లు రెడ్ఆర్మీ పురోగమించుతోంది.

రెడ్ఆర్మీ విజయాలు, ఇదివరకెన్నడూ లేనంతగా ఆక్రమిత ప్రజల తిరుగుబాటుకు ప్రోత్సాహమిస్తున్నాయి.

డెన్మార్కు చిన్నదేశమైనా నాజీ రాక్షసులను ప్రతిఘటించి ఆత్మాభిమానంచూపెట్టింది. సమ్మెలు, విధ్వంసక చర్యలు హెచ్చినాయి. జర్మన్లు మరణ శాసనం ప్రవేశ పెట్టబోతే డెన్మార్కు ప్రభుత్వం అంగీకరించలేదు. అందుకు ప్రతిక్రియగ రాజు, రాణీలతో రాజకుటుంబాన్ని జర్మన్లు అరస్టు చేశారు. జర్మన్లే అధికారం లాక్కుని, సైనిక శాసనంతో పరిపాలిస్తున్నారు. జర్మను సైన్యాలను డేనిష్ సైన్యాలెదిరించాయి. డేనిష్ నౌకలను జర్మనీ చేతిలో పడకుండా డేనిష్ నావికాధిపతులు తామే ముంచివేశారు. కొందరు స్వీడెన్‌లో తలదాచుకోడానికిపోయారు. జట్లాండ్‌లో ప్రారంభమైన సార్వజనీన సమ్మె వ్యాపించుతోంది

డెన్మార్కులో అశాంతి స్వీడిష్ ప్రజలను కదిల్చివేసింది. "డెన్మార్కుకోసం, మా ప్రజల గుండెలు తరుక్కుపోతున్నా" యని స్వీడిష్ ప్రధాని చెప్పాడంటే, స్వీడెన్‌లో కలిగిన మార్పు తెలియజేస్తోంది. స్వీడెన్ నాజీ అనుకూలవైఖరిని మాని, జర్మను సైన్యాలకు రహదారిని బందుచేసింది. ఇపుడు స్వీడిష్ పడవల రెండింటిని ముంచినందుకు జర్మనీకి అసమ్మతి తెలిపింది. స్వీడెన్ "తటస్థత మానిన ధోరణి" చూపినందులకు నాజీలు అసమ్మతి తెలియజేస్తున్నారు.

బల్గేరియారాజు బోరిస్‌హత్య, బల్గేరియాలో పరిస్థితులు విషమించుచున్నాయనడానికి నిదర్శనం. బల్గేరియా ప్రజలు సోవియట్ అనుకూలురు. అందుచే జర్మనీకి బల్గేరియా సైన్యాలను రష్యా రంగానికి పంపే దమ్ములు లేకపోయాయి. వాటిని ఇతర చోట్లకు పంపింది.

గ్రీసు నాక్రమించిన బల్గేరియా సైన్యాలకసమ్మతిగా, గ్రీసులో సమ్మెలు వ్యాపించాయి. బల్గేరియాలో ప్రజాస్వామ్య పక్షాలన్నీ కలసి "యునైటెడ్ పేట్రియాటిక్‌ఫ్రంటు" (జాతీయ సంయుక్త సంఘటన) ను ఏర్పరచాయి. దీనికి ఇపుడు మంచి ప్రోద్బలం వస్తూవుంది.

ఫ్రాన్సులో కూడ అశాంతి యేర్పడింది. ఫ్రెంచి గెరిల్లాలు గత ఒక్క మాసంలో 1000 మంది నాజీ సైనికులను చంపడమో గాయపరచడమో జరిగింది. సావాయ్‌లో సాయుధ ఫ్రెంచిపౌరులకు, జర్మన్లకు యుద్ధం జరుగుతోంది. ఇక్కడ తిరుగుబాటు నణచడానికి 5 వేల జర్మను సైన్యాలు వచ్చాయని ఒకవార్త. రెండవరంగంకోసం, ఫ్రాన్సులో మొత్తంమీద 2½ లక్షల గెరిల్లాలు వేచియున్నారు.

ఫ్రెంచి ప్రజాబలం ఫలితంగాను, ఫ్రెంచి ఐక్యతాఫలితంగాను, ఫ్రెంచికమిటీని కొన్ని షరతులతో బ్రిటన్, అమెరికాలు గుర్తించినట్లు క్రిందటివారం చెప్పాం. కాని, రష్యా "ఫ్రెంచి రిపబ్లిక్ క్షేమాలను, ప్రయోజనాలను ప్రతిబింబించే" కమిటీగా దీనిని గుర్తించి ది. ఫ్రెంచిప్రతిఘటనా ఉద్యమం ఎక్కడవున్నా, దానిని కూడ గుర్తింపజేయడానికే రష్యా యిలా చేసింది.

ఫ్రెంచికమిటీ యిటీవల కొన్నితీర్మానాలు చేసింది. వాటిలో ముఖ్యమైనవి: పెటాన్‌ను యుద్ధానంతరం శిక్షించ నిశ్చయించడం, ఫ్రెంచి ప్రజలందరినీ సమీకరించడం (మోబిలైజ్ చేయడం). ఫ్రాన్సువిముక్తి అనంతరం, దాని పరిపాలనను గురించి కొన్నితీర్మానాలు గావించుట. ఈకమిటీకి, ఫ్రాన్సులో జరిగే ప్రతిఘటనా ఉద్యమానికి ప్రత్యక్షసంబంధాలు యేర్పరచడానికి ఒక ఉపసంఘం నియమించుట. ఉత్తర ఆఫ్రికాలో ఫ్రెంచి ప్రదేశాలలో మిలిటరీ పరిపాలనను తీసివేయడం. ఈచర్యలన్నీ ఫ్రెంచి ప్రతిఘటనకు తోడ్పడతాయి.

రెండవరంగం తెరవాలనే విషయాన్ని, "వార్ అండ్ వర్కింగుక్లాసు" పత్రిక, తిరిగి ఉద్ఘాటించింది.

రెండవరంగాన్ని ఆలస్యంచేసి, యూరప్‌లో విప్లవాలను తప్పించాలని చూస్తున్న సామ్రాజ్యవాదుల పన్నాగాలను రెడ్ఆర్మీ విజయాలు, ప్రపంచ ప్రజల ఒత్తిడి, ఆక్రమిత దేశాలలో అశాంతి, వమ్ముజేస్తున్నాయి.

చర్చిల్ ఉపన్యాసమంతా, క్షమాపణలతోను, రష్యాను అమోఘంగా పొగడడంతోను నిండివుంది. కాని ఫ్రాన్సులో రెండవరంగం తానాశించుతానన్నాదేకాని ఎప్పుడో స్పష్టీకరించలేదు. హారీహాప్కిన్ లాంటి బాధ్యతగల వ్యక్తి "రష్యా యుద్ధంలో ప్రధాన కీలకస్థానంలోవుంది. ఒకవేళ రష్యాను మనం పోగొట్టుకొన్నా యుద్ధంలో మనం ఓడిపోం. కాకపోతే యుద్ధం మరింతకఠినమై, విజయం మరింతదూరమౌతోంది." అంటూ 1945 లోగాని యుద్ధం అఖరుకాదని జోస్యం చెబుతున్నాడు. కార్డెల్‌హల్ తను రష్యా వ్యతిరేకిని కానని సమర్థించుకొంటున్నాడు. అయినా ఇవన్నీ విప్లవ ప్రతిఘాతకుల ధోరణిని తెలియజేస్తున్నాయి. వారి ఆటలు సాగవు. క్విబెక్ సమావేశంలో రష్యానుపిలువనందుకు కలిగిన అసంతృప్తిని క్రిందటివారం వివరించాం. ఇపుడు చర్చిల్ రూజ్‌వెల్టులు మూడు రాజ్యాలసమావేశానికి బహిరంగంగా ఒప్పుకోవలసి వచ్చింది. చర్చిల్ - రూజ్‌వెల్టు - స్టాలిన్ సమావేశం ఇపుడు జరగకపోయినా, బ్రిటన్ - అమెరికా - రష్యాల విదేశాంగ మంత్రులు త్వరలో కలియనున్నారు.

రష్యాను వేరుచేయాలని సామ్రాజ్యవాద అభివృద్ధినిరోధకులు ప్రయత్నాలుచేసేకొలదీ, రష్యాతో సహకారంగావాలనీ, రెండవరంగం కావాలనీ, ప్రజలఒత్తిడిమరింత హెచ్చుతోంది.

ఇటలీతో రాయబారాలకోసం వేచియుండటానికి రెడ్ఆర్మీ విజయాలు, ప్రజల ఒత్తిడి అవకాశం ఈయలేదు. అందుచే ఇటలీపై దండయాత్ర ప్రారంభించక తప్పిందికాదు. ఇటలీలో అప్పుడే 42 మైళ్ళ పొడవున తీరమాక్రమించాయి మిత్రసైన్యాలు. ఇంతవరకు శత్రు ప్రతిఘటనలేదు. ఇటలీపై దాడి, బడోగ్లియో ప్రభుత్వం త్వరలో పతనమవడానికి దారితీస్తుంది. మరొకప్రక్క ఇటలీ పతనం, నాజీ పరిపాలనలో తుపాను రేగగొడుతుంది.

పసిఫిక్‌లో జపాను దీవులపై విమానదాడులు తీవ్రంగా సాగుతూనే వున్నాయి. మార్కస్, నికోబా దీవులపై విమానదాడులు సాగాయి.

ఆగ్నేయ ఆసియా కమాండ్‌ను యేర్పరచడం, హిట్లరు అయిన తర్వాత టోజోను ఓడించడం అనే అపాయకరమైన పంథాను విడిచిపెట్టడం అన్నమాట. ఇంతమాత్రానే సంతోషించరాదు. ఇంకా రెండేళ్ళకుగాని జపాను ఓడిపోదు అనే ప్రముఖులు అమెరికాలో వున్నారు. వారు జపానుపై దండయాత్ర ఆలస్యంచేయ చూస్తారు. దీనికితోడు బెంగాల్ ఆహారపరిస్థితివిషాదకరంగా వుంది. అందుచే, భారత దేశంలో యిలాంటివిషమ పరిస్థితులను తప్పించగలిగే జాతీయప్రభుత్వం లేనిదే, బర్మాపై వుత్త మిలిటరీబలంతో దండయాత్ర చేయడం లాభం వుండదు.

"యుద్ధానంతరంవరకు ఏమీచేయం" అనే అమెరీప్రభృతుల నినాదం, "హిట్లరు తర్వాత టోజోని ఓడించడం" అనే నినాదంలాగానే ఓడిపోకతప్పదు.

6—9—43

మంగళాపురం కేసులో శిక్షలు

చల్లపల్లి జమీందారుకు — మంగళాపురం వ్యవసాయకూలీలకు మధ్య భూమివిషయమై వచ్చిన తగాదాసందర్భంలో కామ్రేడ్ రాజేశ్వరరావు (కమ్యూనిస్టుపార్టీ ఆంధ్ర కమిటీ కార్యదర్శి), మరికొందరు కలిసి 21-8-42 వ తేదీని 144 వ సెక్షన్‌ను ధిక్కరించి భూమిలో ప్రవేశించారని, మొదలయిన ఆరోపణలతో కేసు తేబడి. చివరకు 2-9-43 వ తేదీని బందరు సబ్‌మేజిస్ట్రేటుకోర్టులో తీర్పు చెప్పబడింది. కామ్రేడ్ రాజేశ్వరరావుకు, మరి 5 గురు పార్టీ సభ్యులకు ఒక్కొక్కరికి 4 నెలలు కఠినశిక్ష విధించబడింది. 36 గురు వ్యవసాయకూలీలకు రెండేసి నెలలచొప్పున కఠినశిక్ష విధించబడింది. 10 మంది స్త్రీలకు ఒక్కొక్కరికి రు. 40 జరిమానాగాని, ఒక నెల విడిఖైదుగాని విధించబడింది. శిక్షవిధించబడినవారందరూ జామీనుమీద విడుదల చేయబడ్డారు. కేసు డిప్యూటీకలెక్టరు కోర్టులో అప్పీలుచేయబడింది.

బాలబాలికలారా!

- ముచ్చటైన పాటలతో
- ముద్దులొలికే పుస్తకాన్ని
- మీకోసం
- తయారుచేశాం
- వెల ఒక అణా

తలొక పుస్తకం కొనుక్కోండి!

మీ
"దొడ్డమ్మ"
ప్రజాశక్తి కార్యాలయం, బెజవాడ

కరివేముల కరువు క్యాంపులో....

కర్నూలుజిల్లా యందలి కరివేముల కరువు నివారణ క్యాంపు (రెండవది)లో ఛార్జి ఆఫీసరు కూలీలపై జరిపే దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి. 21-8-43 వ తేదీని దేవనకొండ ప్రక్క పనిచేసే గ్యాంగుకూలీలను యీతడు చెక్‌చేయుటకు వెళ్ళి, మూడు గ్యాంగుల వారిని కొండలకు తరిమి కొరడాతో కొట్టి, నానాబూతులు తిట్టినాడు. పుండ్లుపడినవారు, రక్తము కారినవారు, బూతులు తిన్నవారు, మొత్తం 69 గురు కూలీలు యీ విషయమై కలెక్టరుకు అర్జీ పెట్టుకున్నారు. వీరిలో వయస్సుమీరిన వృద్ధులు కూడా ఉన్నారు. ప్రభుత్వం వెంటనే తగినచర్య తీసుకోవలసినదనీ, లేనిచో బ్రతుకుట దుర్లభమవుతుందనీ, వారు అర్జీలో తెలియజేశారు.

దేశరక్షణ కార్యక్రమంలో ఒక విప్లవయోధుని వీర మరణం

[శాంతిచక్రవర్తి జూలై 23 వతేదీన మాతృదేశ సేవలో చనిపోయాడు. ఇతడు మొదట్లో టెరరిస్టునాయకుడుగా ఉండేవాడు. చిటగాంగ్ ఆయుధాగారముట్టడిలో పాల్గొన్న యోధుల్లో ఒకడు. ఇతన్ని గురించి **కల్పనాదత్తు** ఈవిధంగా రాస్తూంది. పై ఉదంతంలో పాల్గొన్నవారిలో కల్పనాదత్తు ఒకామె.]

కామ్రేడ్ శాంతిచక్రవర్తి అంత్య సందేశం

"చిటగాంగ్‌ను కాపాడడం మాతృదేశాన్ని కాపాడడమే అని ఇక్కడందరూ గుర్తించారని మీరు అందరికీ తెలుపండి. కాని మేం ఒక్కళ్ళమే ప్రజలందరి రక్షణ భారాన్ని మోయలేం. ఆభారం మోయడంలో మాకు అందరూ సాయపడాలి.

"చిటగాంగ్ తన బాధ్యతను నిర్వహిస్తుందని కామ్రేడ్ జోషితో చెప్పండి. కరువు, ఆకలిబాధ, ఇక్కడ ప్రజలకు ప్రమాదకర శత్రువులుగా ఉన్నాయనిచెప్పండి. సోదర ప్రజల సహాయంలేకుండా వాటిని ఎదుర్కొగల శక్తి మాకిక లేదని చెప్పండి. యుద్ధరంగంలో నిల్చున్న యోధుని లాంటిది చిటగాంగ్ - ఆయోధుడిప్పుడు ఆకలితో మాడిపోతున్నాడు. జబ్బుగా ఉన్నప్పుడుకూడా దీని నందరూ గుర్తించాలని చెప్పండి. జోషి సందేశమిస్తే - మన మహోజ్వల పార్టీఅంతా పూనుకుంటే, చిత్తశుద్ధిగల దేశభక్తులందరూ చిటగాంగ్‌కు తోడ్పడేలా చేయగలమని నా ధైర్యం."

చిటగాంగ్ సమీపంలో నివసిస్తుండిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు శాంతిచక్రవర్తి. తండ్రి, తన పురోహితవృత్తిని కొడుకుకు కూడా అప్పగించా లనుకున్నాడు. కాని, శాంతి ఆశయాలు వేరు. అతను బడిలో ప్రవేశించాడు. అక్కడే టెరరిస్టులతో మొదటి సంపర్కం. టెరరిస్టులు వ్యాయామ శిక్షణద్వారా కొత్త అనుచరుల్ని సంపాదిస్తుండేవారు. శాంతి మంచి బలమయిన కుర్రవాడు మాత్రమేకాక, చక్కని ఆర్గనైజరు లక్షణాలుకూడా కలిగి ఉండేవాడు.

శాంతిని ఒక పాఠశాలకు నాయకునిగ నియమించారు. ఇక ఆపాఠశాలలో మరేఇతర టెరరిస్టుముఠాకూ్కడా స్థానంలేకపోయింది. అందులోని కుర్రవాళ్ళందరికి అతను ఆదర్శప్రాయుడయాడు. అక్కడనుంచి అతని నిర్మాణకృషి విస్తరించ సాగింది. తన స్వంత బాధ్యతతో శాంతి వివిధప్రాంతాల్లో వ్యాయామ శిక్షణ శిబిరాలను స్థాపించాడు. వీటిద్వారా తన పార్టీలోకి ఎందరినో యువకులనుచేర్చాడు. గుణగణాల్లోను, ధైర్య, స్థయిర్యాల్లోను వాళ్లందరూ అతనికి ప్రతిబింబాలుగ ఉండేవారు. దేశంకోసం ప్రాణాలనయినా అర్పించడానికి ఏమాత్రం జంకనివారు.

శాంతి ఇక చదువుకు స్వస్తి చెప్పాడు: టెరరిస్టు ఉద్యమంలో నిమగ్నుడయాడు.

చేయలేనిది లేదు

శాంతితో నా మొట్టమొదటి పరిచయం 1932 లో. మా రహస్య సమావేశాలకు వెళ్ళేటప్పుడు అతన్ని నాకు తోడుగా ఉంచేవారు. ఆరోజుల్లో నాకతని పేరు తెలియదు. నిబంధనల ప్రకారం అడగకూడదు. కాని, మా నాయకులు అన్నిటికి అతనిమీద ఆధారపడే వారని త్వరలోనే గ్రహించాను. "శాంతి చేయలేని పని ప్రపంచంలో ఏదీలేద"ని మా నాయకుడు సూర్యసేన్ (తరువాత ఉరితీయబడ్డాడు.) చాలసార్లు చెప్పగా విన్నాను.

1932 లో నా రహస్య జీవనం ప్రారంభమయింది. అప్పటినుంచి అతన్ని ఇంకా బాగా తెలుసుకో గలిగాను.

ఆరోజుల్లో చిటగాంగ్‌లో చీకటిపడ్డ తరువాత ఎవరూ బయట తిరగకూడదని కర్ఫ్యూ చట్టం అమల్లో ఉండేది. కాని, మా పనులన్నీ రాత్రిళ్ళే జరగాలి. శాంతి నిర్భయంగా వీటి నన్నిటిని నెరవేర్చేవాడు. ఒకనాడు చీకటి పడుతూంది; శాంతి మరో కామ్రేడ్‌తో ఆయుధాలను దాచే స్థలానికి తొందరతొందరగా వెళుతున్నాడు. సైనికులు వాళ్ళను అడ్డగించి కట్టివేశారు. తన దగ్గర రహస్య ఆయుధాలున్నాయి: కొంతమంది కామ్రేడ్ల క్షేమానికి తాను బాధ్యుడు - అలాంటి పరిస్థితుల్లో శాంతి ఎలా పట్టుబడి ఊరుకుంటాడు? అవశ్యం తీర్చుకోడానికి కొంచెం అవకాశం యివ్వమన్నాడు. సైనికులు సరేఅని కట్లు విప్పారు ఆ కొదమసింహానికి. మెల్లగా కొంతదూరం వెళ్ళాడు. అక్కడనుంచి బలంకొద్దీ పరుగెత్తాడు. సైనికులు వెంట తరిమి. గుడ్డిగా తుపాకులు పేల్చారు.

కాని, శాంతి క్షేమంగా మమ్మల్ని చేరుకున్నాడు. ఆవేళనుంచి శాంతి రహస్య జీవనం ప్రారంభించాడు. శాంతి జీవితంలో యిదొక చిన్నఘటన మాత్రమే. అతని సమయస్ఫూర్తి, త్యాగబుద్ధి మమ్మల్నెన్నోసార్లు కాపాడింది. ఎప్పుడూ సంతోషంగా వుంటూ, ఆ కఠోర రహస్యజీవనంలో మా ఉత్సాహం తగ్గిపోకుండా కాపాడేవాడు.

కమ్యూనిస్టయాడు

మిలిటరీ పోలీసులతో జరిగిన ఘర్షణలో శాంతి పాల్గొన్నాడు. ఆఘర్షణలోనే సూర్యసేన్ పట్టుబడడం జరిగింది. శాంతి ఛాతీలో కుడివైపున తుపాకిగుండు దూసుకుపోయింది: ఆదెబ్బ కతని కుడిచేయి పట్టుతప్పిపోయింది. అయినా యెడమచేత్తోనే తుపాకి కాలుస్తూ పోలీసుల్ని దగ్గరకు రానీయకుండా చేసి, తప్పించుకుపోయాడు. నేనే అతని దెబ్బలకు కట్లు కట్టాను. ప్రాణాపాయ స్థితిలో కూడా అతని గాంభీర్యాన్ని చూచి గర్వపడ్డాను.

1934లో అతను అరెస్టయాడు-8 సంవత్సరాలు శిక్షపడింది. వ్యక్తిగతహింసావాదం ఒక రాజకీయసిద్ధాంతంగాపనికిరాదని టెరరిస్టులలో చాలమంది జైళ్ళలో గుర్తించారు. గుర్తించినవారు కమ్యూనిస్టులతో చేరారు. కాని శాంతి చాలకాలంవరకు మారలేదు.

అయితే, చిత్తశుద్ధిగల ప్రతి విప్లవవాది ఏనాడో ఒకనాడు కమ్యూనిస్టుగ మారకతప్పదు. శాంతి కూడ, చివరకు అండమాన్సులో తన అభిప్రాయాలను మార్చుకొన్నాడు.

1939 లో శాంతి విడుదలయాడు. అప్పటికే అతని ఆరోగ్యం పూర్తిగా చెడింది. పాదాలు, చేతులు, ముఖం ఉబ్బిపోయాయి. పూర్తి విశ్రాంతి తీసుకోమని అందరూ సలహా ఇచ్చారు.

నిరంతరకృషి

కాని, అతనది పాటించలేదు. రైతురంగంలో పని ప్రారంభించాడు. అతనికృషి ఫలితంగానే కాంగ్రెసు సోషలిస్టులు బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా రైతు లోకాన్ని ఆకర్షించుకొన గలిగాము. అతని కార్యదీక్షను గుర్తించి కమ్యూనిస్టుపార్టీ, విడుదలయిన నెల రోజుల్లోనే అతన్ని సభ్యునిగా తీసుకుంది. ఇతర టెరరిస్టులు ఆరేసినెల్లు-ఒకొక్కప్పుడు ఏడాది-పరీక్షకాలం గడపవలసి ఉండేది.

సామ్రాజ్యవాద యుద్ధ దశలో శాంతి తిరిగి రహస్యజీవనం ప్రారంభించి, పాత అనుభవాన్నంతా ఉపయోగించి పార్టీ యంత్రాన్ని చెక్కుచెదరకుండా కాపాడాడు.

ఈవిధంగా ఆయోధుడు, జీవిత మంతా నిరంతరం కర్మయోగివలెగడిపాడు.ఆరోగ్యం నశించినాతనకృషివిడువలేదు, నిండుజ్వరంలో కూడా పార్టీపనిమీద 25,30 మైళ్లనడిచేవాడు.

పార్టీపై నిషేధంతొలగింది. దానితో కామ్రేడ్సందరూ బయటికి వచ్చారు. కాని ఆదేసమయంలో జాతీయసంక్షోభం, కరువు బీభత్సాలు ప్రారంభమయాయి.

అదివరకే ఆరోగ్యం పోగొట్టుకున్న శాంతి, ఆకలిబాధలను కూడా ఎదుర్కొని నిలవలేకపోయాడు. తాను తిరుగగలిగినంతకాలంజిల్లాఆర్గనైజరుపనిని నిర్విఘ్నంగా నెరవేర్చాడు. ఇక శక్తిలేదు అన్నప్పుడు ఒరిగిపోయాడు.

జూలై 23 వ తేదీన ఆ వీరుని జీవితం అంతమైంది. చనిపోవడం అతనికి ఏమాత్రం ఇష్టంలేదు. చిటగాంగ్ ప్రజల్ని సమాయత్తపరచి, మాతృద్రోహి సుబాస్‌చంద్రబోసు కీలుబొమ్మ సైన్యాన్నితుపాకి గుళ్ళతో ఆహ్వానించాలని అతనిఆశయం. అలాంటియోధుణ్ణి మృత్యుదేవత పొట్టబెట్టుకుంది.

చైనా, జపాను కమ్యూనిస్టు నాయకుల సందేశం

భారత కాంగ్రెసుసభ్యులకు,

స్నేహితులారా,

"ఫాసిస్టుప్రతిఘటనాయుద్ధంచైనాలో ప్రారంభమయాక, మా దేశ మంటే ఉండే గొప్ప స్నేహభావంతోటి, మీ కాంగ్రెసు ఒకవైద్య దళాన్ని మా యుద్ధంలో పాల్గొనడానికి పంపింది. ఈదళానికి చెందిన సభ్యులైదుగురూ 8 వ రూట్ ఆర్మీలో పని చేశారు. ఉత్తర చైనా యుద్ధ రంగాలలో పని చేస్తూ, నాలేండ్లుగా వారు తీవ్రకష్టాలకు, పరీక్షలకు గురిఅయ్యారు. వారు ఎడతెగని కృషితో అమూల్య సేవచేశారు. చైనాకు సాయం చేయడం అంటే భారతప్రజలకు,ఎంతఉత్సాహమో, చైనాప్రజలు తాము స్వయంగా పైకృషిద్వారా తెలుసుకోగల్గారు.

వైద్యదళంలో ముగ్గురు తిరిగి ఇండియాకు వెళ్ళారు. కాని దురదృష్టవశాత్తు, డాక్టర్ డి. యస్. కోట్నిస్ జబ్బుపడి, షాన్సి-చహార్-హోపే సరిహద్దు ప్రదేశంలో మరణించాడు. ఇతని మరణం చైనా ప్రజలకొక ముఖ్య స్నేహితుని పోగొట్టుకొనేట్లు చేసింది. కాని భారతప్రజలకు, ఒక మహాయోధుడు లేకుండా పోయాడు. ఇది చాలా దుఃఖకరమైనవిషయం.

ఇప్పుడు డాక్టరు బాసు ఇండియాకు తిరిగి వస్తున్నాడు. కాంగ్రెసుకూ, భారతప్రజలకూ మా కృతజ్ఞతనూ, వినతులనూ సమర్పించుతున్నాం. ప్రపంచవ్యాపిత ఫాసిస్టు వ్యతిరేక యుద్ధం, తన సర్వశక్తులనూ ఉపయోగించి అంతిమ విజయాన్ని సాధించబోతున్నది. ఇట్టి సమయంలో, ఫాసిస్టు వ్యతిరేక ఇతర దేశాలన్నిటితోను, ప్రజలతోను సహకారంచేసి ఫాసిజాన్నిఓడించి ఫాసిస్టు దాస్యంక్రిందనున్న ప్రజలకు స్వాతంత్ర్యం కల్గించడానికి - అదే సమయంలోభారత చైనా మహా దేశాల రెండింటికీ విముక్తిగల్గించి స్వాతంత్ర్యం తేడానికి-మనరెండు దేశాలు దృఢమైన ఐక్యతతో నిలబడాలి."

గాఢస్నేహాభివందనాలతో,

మావో-సి-యంగ్,

చూ తే.

[చైనా కమ్యూనిస్టుసేన (8 వ రూట్ ఆర్మీ) ప్రధాన కార్యాలయం, యూనాన్ నుండి ఈ మహత్తర సందేశం వచ్చింది. కామ్రేడ్ ఒకానో, జపాను కమ్యూనిస్టుపార్టీ సెంట్రల్‌కమిటీతరపున ఈసందేశంపంపాడు]

యూనాన్, షెన్సీ (చైనా)
ఏప్రిల్ 5, 1943

"భారతకమ్యూనిస్టుపార్టీసెంట్రల్‌కమిటీకి, జపాను కమ్యూనిస్టుపార్టీ సెంట్రల్ కమిటీ హృదయపూర్వక అభివందనాలు గావించుతోంది.

మీ పార్టీ చారిత్రాత్మకమై ప్రథమ కాంగ్రెస్ మొన్ననే ముగిసినది. ఫేసిజానికి వ్యతిరేకంగా - ముఖ్యంగా జపాను ఫేసిజానికి వ్యతిరేకంగా - పోరాటానికీ, భారత స్వాతంత్ర్యాన్ని సంపాదించడానికీ, భారత ప్రజల ఐక్యత అవసరం. అట్టి ఐక్యతను బలపరచుటలో మీ పార్టీ కాంగ్రెసు చాల ప్రాముఖ్యపాత్ర వహించగలదు.

జపాను ఫాసిస్టు మిలటరీ వాదులు దండయాత్రచేసే ప్రమాదం భారతప్రజలకుంది. ఫాసిస్టు వ్యతిరేక ప్రజలందరితోను- ఫాసిస్టు వ్యతిరేక ప్రభుత్వాలన్నిటితోను- చేయి చేయి గలిపి, భారతదేశ ప్రజలు, ప్రాచ్యదేశ ప్రజల రక్తపిపాస క్రూరశతృవగు జపానుతో పోరాడి ఓడించుతారని మేము విశ్వసించుతున్నాం.

1931 లో జపాను మంచూరియాపై దాడిసల్పి యుద్ధం సాగించిననాటినుండి, జపాను ప్రజలు- జపాను కమ్యూనిస్టుపార్టీ, చైనా ప్రజలతోను చైనా కమ్యూనిస్టుపార్టీతోను కలిసి ఉభయులకూ శతృవయిన జపాను ఫాసిజంతో అతిధైర్యంగా, ఎన్నో త్యాగలు చేయవలసి వచ్చినా జంకక పోరాడుతున్నారు.

ప్రాచ్య ప్రజలందరకూ శతృవయిన జపాను ఫాసిస్టులకు వ్యతిరేకంగా భారత ప్రజలూ, భారత కమ్యూనిస్టుపార్టీ జరిపే పోరాటంలో, సోదరభావంతో మా చేయూత గూడ యిస్తున్నాం.

భారతదేశానికి స్వాతంత్రం ఇస్తాం అని చెప్పే జపాను ఫాసిస్టుల ప్రచారం, ఉత్త సిగ్గు యెగ్గూలేని ట్రిక్కు అని మీ ప్రజలందకీ తెలియజేయండి. వీళ్ళ దొంగ అబద్ధాలన్నీ మంచూరియాలోను, నాంకింగులోను ఇదివరకే బయటపడ్డాయి.

జపాను సామ్రాజ్యవాదానికి అంతర్గత పరిస్థితులు రోజురోజుకూ వ్యతిరేకంగా పరిణమించుతున్నాయి, క్లిష్ట పరిస్థితిని తీసుకువస్తున్నాయి. మనకు విజయం సమీపంలోనే ఉంది. ఫాసిస్టు వ్యతిరేక ప్రపంచ ఐక్యత చిరస్థాయి అగుగాక! భారత కమ్యూనిస్టు పార్టీ చిరస్థాయి అగుగాక!"

(సం.) ఒకానో,
జపాను కమ్యూనిస్టుపార్టీ తరఫున.

Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet - Bezwada.

END OF ISSUE